PRAJASAKTI Regd.No. 15795/68

సిటీ◆

ప్రజాశక్తి

ప్రతి అక్షరం ప్రజల పక్షం

Published from Vijayawada, Visakhapatnam, Kurnool, Tirupathi, Rajahmundry, Srikakulam, Ongole and Ananthapuramu

సంపుటి : 42 సంచిక : 115 | విజయవాడ, శనివారం 26 నవంబర్ 2022 | 6 + 8 పేజీలు వెల : 5.50

Vol No | Vijayawada, Saturday 26 November 2022 | Rs

2002లోనే బుద్ధి చెప్పాం

- గుజరాత్ ప్రచారంలో విషంచిమ్మిన అమిత్‌షా

లోపలి పేజీలో..



అదరగొట్టిన ఇరాన్

- చివర్లో 2గోల్స్ కొట్టి వేల్స్‌పై గెలుపు
- ఫిఫా ప్రపంచకప్-2022

లోపలి పేజీలో..



సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు

ఎంఎల్‌సి ఎన్నికల్లో అక్రమాలు అరికట్టండి

- అఖిలపక్ష సమావేశంలో పార్టీల డిమాండ్
- కలెక్టర్ స్థాయి ఐఎఎస్‌తో పునర్విచారణ : సిపిఎం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి నియోజకవర్గాల ఓటర్ల నమోదులో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వివిధ రాజకీయపార్టీలు డిమాండ్ చేశాయి. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లోని సిఇఓ కార్యాలయపు సమావేశ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల లిస్టు, పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై డిప్యూటీ చీఫ్‌ఎలక్టోరల్ ఆఫీసరు ఎ. వెంకటేశ్వరరావు అధ్యక్షతన రాజకీయ పార్టీల నేతలతో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసిపి, టిడిపి, సిపిఎం, సిపిఐల ప్రతినిధులు పాల్గొన్నారు. సిపిఎం తరపున హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె.జయరాంలు ఎన్నికలలో అక్రమాలను నివారించడానికి జిల్లా కలెక్టరు స్థాయిలో ఒక ఐఎఎస్ అధికారిని పరిశీలకుడిని నియమించాలని, ప్రైవేటు టీచర్ల దరఖాస్తులన్నింటిని పునర్విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 9 ప్రధానాంశా లతో ఎన్నికల అధికారికి మెమోరాండంను అందించారు.

తిరస్కరణకు గురైన ఓటర్ల జాబితాను ప్రకటించాలని, అందువల్ల వారు మరలా దరఖాస్తు చేసుకోవడం సులభమవుతుందని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ టీచర్ల దరఖాస్తులను తిరస్కరించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఓటర్ల అప్లికేషన్లు, సర్వీసు, డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టాలని, ఇది అభ్యంతరాలు తెలిపేందుకు, పారదర్శకంగా ఉండేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల లిస్టులు విద్యాసంస్థల వారీగా తెలుసుకునేందుకు వీలుగా ఎక్సెల్ ఫార్మెట్‌లోనూ వెబ్‌సైట్‌లో ఉంచాలని. డిఐఎస్‌ఇ, జ్ఞానభూమి, ఎఐసిటిఇ పోర్టల్లలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు వివరాలున్నాయని, వీటికి మించి చాలా విద్యాసంస్థల నుంచి టీచర్లు ఓటర్లుగా నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నెల్లూరు, కడప, ప్రకాశంజిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థ యజమానులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉండటంతో ఆయా జిల్లాల్లో అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు తెలిపారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి మిగతా 5లో

ఐటి నియామకాల్లో 43శాతం పతనం


- సిఐఇఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ రిపోర్ట్

న్యూఢిల్లీ : భారత్‌లో ఐటి, ఐటి ఆధారిత రంగాల్లో నూతన నియామకాలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి కారణంగా గడిచిన అక్టోబర్ మాసంలో ఐటి, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బిపిఎం) విభాగాల్లో కొత్త నియామకాలు 43 శాతం పతనమయ్యాయని వృత్తినిపుణుల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రముఖ సంస్థ సిఐఇఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ తెలిపింది. టాప్ 50 ఐటి, బిపిఎం కంపెనీల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఆ వివరాలు.. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మాసాల్లో సగటు నియామకాలతో పోల్చితే 43 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. సెప్టెంబర్ నూతన నియామకాలతో పోల్చితే అక్టోబర్‌లో 4 శాతం తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో నియామకాలు ఏకంగా 10 శాతం తగ్గాయి. "భవిష్యత్తు సాఫ్ట్‌వేర్ తప్పనిసరి అయితే తప్ప కంపెనీలు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలకు తోడు స్టార్టప్‌లకు నిధుల కొరత తదితర అంశాలు కొత్త నియామకాలపై ప్రభావం చూపుతున్నాయి." అని సిఐఇఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సిఇఒ, ఎమ్‌డి ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు. మరోవైపు ట్విట్టర్, మెటా, అమెజాన్, హెచ్‌పి తదితర దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఉన్న ఉద్యోగాలు ఊడుతుండటం, కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ రంగంపై ఆశలు పెంచుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

డ్యూటీ సర్టిఫికెట్ ఉంటేనే జీతం

గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త నిబంధన

కర్నూలు కార్పొరేషన్ అధికారుల ఆదేశాలపై విమర్శల వెల్లువ



Kurnool Municipal Corporation,
Kurnool, Dt: 21.10.2022.

Roc.No: 001/GSWS/2022-PMUA

URGENT CIRCULAR

Sub: Establishment - KMC -PMU - Submitting of Duty Certificates of all the Ward Secretaries for the purpose of Salary Claiming -Certain Instruction's issued-Regarding.

Ref: 1) RC. NO. 454/F/GSWS/2022, Dt: 11/10/2022, O/o Director, GVWV & GSWS Dept., Vijayawada. A.P.
2) Roc. No: 001/GSWS/2022 - PMUA Dt: 26.08.2022, O/o KMC., Kurnool.
3) Circular Roc. No: 001/GSWS/2022-PMUA,Dt: 12.10.2022.
4) Instructions of the Executive Authority.

****

During the sudden Inspection by Hon'ble Kurnool District Collector/ Joint Collector/Municipal Commissioner and other senior higher Official's to the secretariats during Office hours, they identified some of the lapses on physical presence of the secretaries in the secretariats. Hence, in order to overcome the lapses, All the Ward Administrative Secretaries are hereby instructed to submit the Online Biometric and Physical Attendance copy of Each Ward Secretariat Functionary wise individually, to be consolidated by the Admin's which is certified by the Concerned Reporting Officer's and Countersigned by the Concerned Special Officer's in the Prescribed Proforma enclosed and to be submitted both in Physical form(in Excel) signed copy and scanned copy of the same both to KMC-PMU Monitoring Cell Secretaries both in Excel and Scanned copies send to the E.mail id: kmc.ws133@gmail.com .Basing on the Duty Certificates submitted by Admin's in proforma, the salaries will be claimed for all the secretaries every month.

All the PMU Secretaries are intimated to consolidate the data with the concerned Establishment Clerks and also submit the Consolidated Report to the Concerned Section Head's for claiming the salaries. This task should be done every month 21st and 22nd, and all the concerned Admin's, R.O & S.O shall submit Duty certificates both in Hard and soft copies at PMU Monitoring Cell by the 22nd of every month at any cost.

Hence, all the Reporting officers of the concerned line dept., Special Officers and Section Heads are intimated to monitor the Attendance Register and also verify the CL Register and also issue the Duty Certificate to the concerned Ward Secretary/ Functionary of their respective Secretariat's jurisdiction for claiming the salaries and to curtail the lapses identified by the Hon'ble Kurnool District Collector/ Joint Collector/Municipal Commissioner and other senior higher Official's during their inspections.

Therefore, all the Ward Functionaries are instructed to follow the above instruction's scrupulously. Any slackness in this regard will leads to disciplinary action against the concerned as per the rules in force.

Encl: Individual Functionary-wise Proforma of the Duty Certificate.

Additional Commissioner
Kurnool Municipal Corporation,
Kurnool.

To
All Ward Secretaries of KMC,
All PMU /133/Nodal/Monitoring Cell Secretaries,
All Establishment Clerks of KMC for taking necessary action,
All Reporting Officers and Special Officers,
All the Medical Officers of UHC,
All the Sanitary Inspectors,
All the Town Surveyors,
All Section Heads of KMC for favour of Information,
Copy to Station House Officer (SHO),
Copy to Manager, KMC,
Copy to the Additional Commissioner's Table.
Copy submitted to the Commissioner's Table.

అధికారులు ఇచ్చిన సర్క్యులర్

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి

ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. తాజాగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త నిబంధన పెట్టారు. డ్యూటీ సర్టిఫికెట్ ఉంటేనే జీతం ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో విడుదలైన ఈ ఉత్తర్వులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీంతో వార్డు సచివాల ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా... ఇతర శాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్ నియమాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని మొత్తం ఉద్యోగులందరికీ వర్తింపజేయడంపై వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 133 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారికి ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటున్నారు. అయితే, డ్యూటీ సర్టిఫికెట్ ఉన్న వారికే వేతనాలు ఉంటాయని అడిషనల్ కమిషనర్ పేరుతో గత నెల 21న సర్క్యులర్ జారీ అయింది. ప్రత్యేకాధికారులు ప్రతి నెలా 21, 22 తేదీల్లో సచివాలయ సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తనిఖీల సందర్భంలో కొందరు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ప్రత్యేకాధికారులు సచివాలయ సిబ్బందిని ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విధులు సక్రమంగా నిర్వహించేందుకే

వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసినా అధికారుల తనిఖీల సందర్భాల్లో సచివాలయంలో ఉండడం లేదు. దీంతో, కొందరికి మెమోలు ఇచ్చాం. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేందుకే డ్యూటీ సర్టిఫికెట్ నిబంధన పెట్టాం. ఆ బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించాం. ఎవరైనా ప్రత్యేకాధికారులు బెదిరింపులకు పాల్పడుతుంటే ఆ సమాచారాన్ని మాకు ఇస్తే చర్యలు తీసుకుంటాం. ఈ విధానం 60 రోజుల నుంచి అమలవుతోంది. కొందరు కావాలనే ఇప్పుడు దీన్ని వైరల్ చేస్తున్నారు.

- పివి.రామలింగేశ్వర్, అడిషనల్ కమిషనర్, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్

తక్షణమే ఉపసంహరించుకోవాలి : సిఐటియు

కర్నూలు కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తోన్న వార్డు సచివాలయ ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తేనే జీతాలు వేస్తామని జారీ చేసిన సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గౌస్ దేశాయ్, జిల్లా అధ్యక్షులు పిఎస్.రాధాకృష్ణ, జిల్లా నాయకులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మిక కర్షక భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తేనే జీతాలు ఇస్తామని సర్కులర్ ఇవ్వడం దుర్మార్గమని పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి మున్సిపల్ అధికారులు తీసుకున్న చర్యని విమర్శించారు. ఏ ఉద్యోగి అయినా ఆన్ డ్యూటీలో డ్యూటీ ప్లేస్‌లో లేకపోతే అలాంటి వారికి మెమోలు జారీ చేయవచ్చు, లేదంటే సస్పెండ్ చేయవచ్చని. అలాకాకుండా అందరినీ కలిపి ఒకే గాటన కట్టేసి ఈ రకంగా సర్కులర్ ఇవ్వడం తగదన్నారు.

మున్సిపల్ సేవలకు యాప్

- పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సిఎం జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో



మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. పట్టణాభివృద్ధిశాఖపై ఆయన క్యాంపుకార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సేవలను సమర్ధవంతంగా అందించేందుకు ఈ అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ యాప్‌ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. వీటి పరిధిలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో దీనిని వినియోగించనున్నట్లు తెలిపారు. వార్డు సెక్రటరీలు తమ ప్రాంతంలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకూ తనిఖీలు నిర్వహించి, గుర్తించిన అంశాలను ఫోటోలుతీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. ప్రతి కార్యదర్శి ప్రతిరోజూ సుమారు ఆరు నుండి ఏడు కిలోమీటర్ల మేర రోడ్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ యాప్‌ను పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో మురుగునీటి కాల్వలు ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. యాప్ ద్వారా వచ్చే వినతులను పరిష్కరించే వ్యవస్థనూ బలోపేతం చేయాలని చెప్పారు. రోడ్లు దీర్ఘకాలం మన్నేలా ఉండాలని, ఆ పద్ధతుల్లో నిర్మాణం సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. టౌన్ ప్లానింగ్ సహా అన్ని విభాగాల్లోనూ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను పరిశీలించాలన్నారు. ప్రజలకు సత్వరంగా సేవలు అందడం, నిర్దేశిత సమయంలో అనుమతులు వచ్చేలా చూడటం, అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా లక్ష్యంగా మార్పులు తేవాలన్నారు. రాజమండ్రిలో చెత్తనుండి ఇంధనాన్ని రూపొందించే ప్లాంటు ప్రతిపాదనకు సిఎం ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 28 పట్టణ స్థానిక సంస్థలకు ఉపయోగపడేలా రాజమండ్రి ప్లాంటు ఏర్పాటవుతుందని 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దీనికుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్, ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ వివేక్‌యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎమ్‌డి సంపత్‌కుమార్, మెప్మా ఎమ్‌డి విజయలక్ష్మి పాల్గొన్నారు.



జడ్జిల బదిలీలపై న్యాయవాదుల నిరసన

లోపలి పేజీలో..

ఆనంద్ తెల్తుంబ్డే బెయిల్ సబబే

- హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోం : సిజెఐ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

2018 భీమా కోరేగావ్ కేసులో దళిత హక్కుల కార్యకర్త ఆనంద్ తెల్తుంబ్డేకు ఈ నెల 18న బెయిల్ మంజూరు చేస్తూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తెల్తుంబ్డేపై ఉగ్రవాద కార్యకలాపాల నేరానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రాథమిక పరిశీలనలో తేలిందని పేర్కొంటూ ఆనంద్ తెల్తుంబ్డేకు బెయిల్ మంజూరు చేస్తూ ముంబయి హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఎన్ఐఎ ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్ఐఎ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ముంబయి హైకోర్టు తీర్పును సమర్థించింది. 'యుఎపిఎ సెక్షన్లను అమలులోకి తీసుకురావడంలో నిర్దిష్ట పాత్ర ఏమిటి? మీరు ఆరోపించిన ఐఐటి మద్రాస్ ఈవెంట్ దళితుల సమీకరణ కోసమే. దళితుల సమీకరణ సన్నాహక చర్య నిషేధిత కార్యకలాపాలకు సంబంధించినది కాదు కదా? అని ఎన్ఐఎ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని సిజెఐ ప్రశ్నించారు. మావోయిస్టు భావజాలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెల్తుంబ్డే కుట్ర పన్నారని చార్జిషీట్‌లో పేర్కొన్నారంటూ పలు ఉదాహరణలను వివరించారు. తెల్తుంబ్డే తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకొని ఆ పత్రాలేవీ తెల్తుంబ్డే నుంచి స్వాధీనం చేసుకోలేదని, ఆయన పంపినట్లు భావిస్తున్న ఈ మెయిల్‌లు సహ నిందితురాలు రోనా విల్సన్ కంప్యూటర్ నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.



ప్రారంభ సభలో మాట్లాడుతున్న అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి వరలక్ష్మి

'సుప్రీం' తీర్పు అమలుకు పోరాటం

- అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలివ్వాలి
- యూనియన్ జాతీయ కార్యదర్శి కె వరలక్ష్మి
- గుంటూరులో ప్రారంభమైన అంగన్‌వాడీ రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి

అంగన్‌వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె.వరలక్ష్మి డిమాండ్ చేశారు. రెండు రోజులపాటు జరగనున్న అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ప్రారంభమైంది. వరలక్ష్మి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలని, రిటైరైన తర్వాత గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతూ ఉద్యమించాలని వర్కర్లకు, హెల్పర్లకు పిలుపునిచ్చారు. ఆహార భద్రత చట్టం కింద తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తోన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశంలో 16 కోట్ల మంది చిన్నారులు ఉండగా, ఏటా రెండున్నర కోట్ల కొత్త జననాలు నమోదవుతున్నాయని తెలిపారు. వీరిలో 75 లక్షల మంది పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల అయిన సందర్భంగా దేశానికి అమృతకాలం వచ్చిందని చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... పేద పిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్లకు కేటాయించిన విధులను కాకుండా ఇతర పనులను కేటాయించడం తగదన్నారు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అంగన్‌వాడీలకు పలు హామీలు ఇస్తున్నాయని, ఎన్నికల అనంతరం వాటిని విస్మరిస్తున్నాయని తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టులకు గతంలో కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర మిగతా 2లో




మూడు రంగుల్లో ట్విట్టర్ టిక్

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో ఇప్పటి వరకు పలు అధికారిక ఖాతాలకు బ్లూటిక్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మరో రెండు టిక్‌లను కేటాయిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కంపెనీలకు బంగారు రంగు, ప్రభుత్వ ఖాతాలకు ఊదా, వ్యక్తులకు బ్లూ టిక్ మార్క్‌లను కేటాయించనున్నట్లు ట్విట్టర్ చీఫ్ ఎలన్ మస్క్ వెల్లడించారు. వచ్చే శుక్రవారం నుంచి వెరిఫైడ్ ఖాతాలకు వేర్వేరు రంగుల్లో ఉన్న ఈ టిక్ మార్క్‌లను కేటాయించనున్నట్లు తెలిపారు. సెలబ్రిటీలు అయినా కాకపోయినా ఇకపై బ్లూటిక్‌ను కేటాయిస్తామన్నారు. ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే ఈ టిక్‌లను కల్పిస్తామన్నారు. ఈ టిక్‌లకు ఎనిమిది డాలర్లు ఛార్జ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్ చేస్తామని మస్క్ పేర్కొన్నారు.

ఏడుగురి పేర్లతో ఛార్జ్‌షీట్

- మద్యం కేసులో దాఖలు చేసిన సిబిఐ
- ఢిల్లీ డిప్యూటి సిఎం పేరు మినహాయింపు



ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిబిఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. శుక్రవారం రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జ్‌షీట్‌లో 10 వేల పేజీల 3-డాక్యుమెంట్ ఉంది. సిడిల రూపంలో కూడా సిబిఐ అందచేసింది. విచారణ ప్రారంభం అయిన నాటి నుంచి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సిన 60 రోజులకు శుక్రవారమే తుది గడువు కావడం గమనార్హం. ఛార్జ్‌షీట్‌లో ఏడుగురిని నిందితులుగా పేర్కొంది. వీరిలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా, ఐదుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. ఎ1గా ఢిల్లీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్‌దీప్ సింగ్, ఎ2గా ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, ఎ3గా విజయ్‌నాయర్ (ఆమ్‌ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి), ఎ4గా అభిషేక్ బోయినపల్లి (హైదరాబాద్ వ్యాపారి), ఎ5గా ముత్తా గౌతమ్ (ఇండియా ఎహెడ్ అధినేత), ఎ6గా అరుణ్ రామచంద్ర పిళ్లై (రామిన్ డిస్టిలరీస్ ఎల్ఎల్‌పి), ఎ7గా సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) పై అభియోగాలు మోపింది. 2022 ఆగస్టు17న నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోని ఈ పేర్లను మాత్రమే తొలి ఛార్జిషీటులో నమోదు చేసినట్లు న్యాయమూర్తికి తెలిపింది. అయితే, ఎఫ్ఐఆర్‌లో ఎ1గా ఉన్న ఢిల్లీ డిప్యూటి సిఎం మనీశ్ సిసోడియా పేరును సిబిఐ తన ఛార్జ్‌షీట్‌లో మినహాయించింది. ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉండడంతో సిసోడియా పేరు చేర్చలేదని అధికారి ఒకరు తెలిపారు ఎక్సైజ్ పాలసీలో సవరణలు, లైసెన్సులకు అనుచిత ప్రయోజనాలు కల్పించడం, లైసెన్సు ఫీజులో మినహాయింపు/తగ్గింపు, ఆమోదం లేకుండానే ఎల్-1 లైసెన్సు పొడిగింపు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ తెలిపింది. ఖాతా పుస్తకాల్లో తప్పుడు లెక్కలతో సంపాదించిన దాంట్లో కొంత మొత్తం ప్రభుత్వ అధికారులకు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల నుంచి మళ్లించారని పేర్కొంది.

జడ్జిల బదిలీలపై న్యాయవాదుల నిరసన

ప్రజాశక్తి, అమరావతి

రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేషల బదిలీలు సరికాదన్నారు. ఈ మేరకు హైకోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు నిరసన తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బదిలీని వెనక్కి తీసుకున్నారని, అదే విధంగా రాష్ట్రం విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

హెల్త్ సెక్రటరీలకు గ్రేడ్-2 ప్రమోషన్

సిఎంకు యుహెచ్ఎస్ఎ లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

గ్రామ, వార్డు సచివాలయాల్లో హెల్త్ సెక్రటరీలుగా మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గ్రేడ్-2 ప్రమోషన్ ఇవ్వాలని ఎపి యునైటెడ్ విలేజ్ అండ్ వార్డు హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (యుహెచ్ఎస్ఎ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్షులు ఎ.మాధవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అన్నమ్మ, ప్రధాన కార్యదర్శి బి.ప్రభారాణి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. 2019 అక్టోబరు 2న ఉద్యోగంలో చేరి 2022 అక్టోబరు రెండు నాటికి హెల్త్ సెక్రటరీలందరూ మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మూడేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తయిన వారికి గ్రేడ్-2 ప్రమోషన్ కల్పిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ ప్రజలకు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని, మూడేళ్ల సర్వీసు కాలాన్ని సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వారందరికీ గ్రేడ్-2గా ప్రమోషన్ సౌకర్యం వర్తింపజేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని యుహెచ్ఎస్ఎ నేతలు సిఎంకు విజ్ఞప్తి చేశారు.

నాలుగు యూనివర్సిటీ విసిల పదవీ కాలం పొడిగింపు ?

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్రంలో నాలుగు యూనివర్సిటీల ఉపకులపతుల(వైస్ చాన్సలర్) పదవీ కాలాన్ని నోటిఫికేషన్ ఇవ్వకుండా పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణ యూనివర్సిటీ విసి కెబి చంద్రశేఖర్, యోగి వేమన విసి సూర్యకళావతి, ఆదికవి నన్నయ్య వర్సిటీ విసి ఎం జగన్నాథరావు, పద్మావతి మహిళా వర్సిటీ విసి డి జమున పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. వీరిస్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకు నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. విసి నియామకం జరపాలంటే యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యుజిసి)కు లేఖ రాయాలి. యుజిసి ఈ లేఖను మరలా రాష్ట్రప్రభుత్వానికి పంపుతుంది. యుజిసి లేఖ చేరిన తరువాత ప్రభుత్వం ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీలో రాష్ట్రప్రభుత్వం నుంచి ఒకరు, యుజిసి నుంచి, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి మరో ఇద్దరు ఉంటారు.

ఈ సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సూచిస్తుంది. ఈ ముగ్గురిలో ఒక్కరిని ప్రభుత్వం విసిగా నియమిస్తుంది. అయితే ఈ ప్రక్రియ జరగాలంటే కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. అయినా ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో వారినే కొనసాగిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కమిటీ వేసినా వారి పదవీకాలం ముగిసే సమయానికి ఎన్నిక సాధ్యం కాదు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ప్రజాశక్తి - నకరికల్లు (పల్నాడు జిల్లా)



వ్యవసాయంలో నష్టాలు, కుమార్తెల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు వెరసి రైతు ప్రాణం తీశాయి. పోలీసుల వివరాల ప్రకారం..పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన మల్లారెడ్డి (52) నాలుగెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం అధికమైంది. దీనికితోడు మూడేళ్ల కిందట పెద్ద కుమార్తె, ఏడాది కిందట చిన్న కుమార్తెకు పెళ్లిళ్లు చేసిన సందర్భంలోనూ అప్పులయ్యాయి. రుణదాతల ఒత్తిళ్లు అధికమవ్వడంతో మల్లారెడ్డి కుటుంబం కొద్దిరోజుల క్రితం కారంపూడిలోని తన అత్తగారి ఇంటికి వచ్చింది.

అప్పులు తీరే దారిలేకపోవడం, వేధింపులు అధికమవ్వడంతో ఈ నెల 23న ఇంటి నుంచి మల్లారెడ్డి వెళ్లిపోయారు. నకరికల్లు మండలంలోని అడ్డరోడ్ వద్ద గల డెక్కన్ మినీ హైడల్ పవర్ ప్లాంట్ వద్ద ఓ మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. రేమిడిచర్లకు చెందిన మల్లారెడ్డిగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.

మహిళలపై హింస సిగ్గుచేటు

- హింసా వ్యతిరేక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు
- మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి : ఎస్ పుణ్యవతి



గుంటూరులో నిరసన తెలుపుతున్న ఐద్వా ఆలిండియా కోశాధికారి ఎస్.పుణ్యవతి, ఐద్వా నాయకులు

ప్రజాశక్తి- యంత్రాంగం

హింసా వ్యతిరేక దినం సందర్భంగా ఐద్వా ఆధ్వర్యాన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు, సదస్సులు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా హింసను విభిన్న రూపాల్లో ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులపై హింస సిగ్గు చేటని అన్నారు.

గుంటూరులో జరిగిన ప్రదర్శనలో ఐద్వా ఆలిండియా కోశాధికారి ఎస్.పుణ్యవతి మాట్లాడుతూ మహిళలపై హింసకు కారణమవుతోన్న మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పుస్తెలను ఫణంగా పెట్టి మద్యం విక్రయాలు చేపడుతోందని విమర్శించారు. మద్యాన్ని విక్రయిస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలో మద్య వ్యతిరేక కమిటీలు ఏర్పడి పోరాడాలని పిలుపునిచ్చారు. 'హింసలేని సమాజం నిర్మిద్దాం - సమానత్వ సాధనకై పయనిద్దాం' పేరిట విశాఖ నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ సమానత్వ స్థాయిని పెంచే అంశాలను పాఠ్యాంశాలుగా పొందుపరచాలన్నారు. నీలిచిత్రాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఐద్వా విజయవాడ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో రాధా నగర్ జూనియర్ కళాశాలలో ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. మద్యం, మత్తు పదార్థాలు నివారించాలని, మహిళలపై, చిన్నారులపై దాడులను అరికట్టాలని కాకినాడలోని జగన్నాథపురం మహిళా కళాశాల ఎదుట విద్యార్థులు నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హైస్కూల్ సెంటర్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. మద్యం వద్దు-మంచినీరు కావాలి, మహిళలకు రక్షణ కల్పించాలని విద్యార్థులు నినదించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు కూడలిలో మానవహారం నిర్వహించారు. విజయనగరం, పార్వతీపురంలో సదస్సులు జరిగాయి. తిరుపతిలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు.

నేడు పిఎస్ఎల్‌వి సి- 54 ప్రయోగం

- కౌంట్‌డౌన్ ప్రారంభం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు మరో శక్తివంతమైన ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇఒఎస్-06 పేరుతో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని రూపొందించి పిఎస్ఎల్‌వి సి-54 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 11.56 గంటలకు శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ అంతరిక్షానికి దూసుకెళ్లనుంది.ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 10.56కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

ఇఒఎస్-06 తో పాటు మరో ఎనిమిది ఉపగ్రహాలను ఇదే రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. 1117 కిలోల బరువున్న ఈ శక్తివంతమైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోని నిర్దేశిత కక్షలో రాకెట్ ప్రవేశపెట్టనుంది. బెంగళూరులోని యుఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో రూపొందించిన ఇఒఎస్-06 ఉపగ్రహం సముద్రాల అన్వేషణ భూ పరిశీలనకు దోహదపడనుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్‌లో ఇది 56వ ప్రయోగం. ఎక్స్‌ఎల్ తరహాలో ఆరుస్ట్రాఫాన్ బూస్టర్లతో నిర్మించిన పిఎస్ఎల్‌విలో ఇది 24వది కావడం విశేషం.

విభజన చట్టం అమలు చేయాలి

- ప్రజాసంఘం, వామపక్షాల సదస్సులో వక్తలు



కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న సాధన సమితి నాయకులు

ప్రజాశక్తి - నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్

విభజన హామీలు, ప్రత్యేక హోదా తక్షణమే అమలు చేయాలని వామపక్ష, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో 'ప్రత్యేక హోదా అమలు చేయాలి' అని శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సిపిఎం, సిపిఐ, న్యూ డెమొక్రసీ, రైతుకూలీ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తదితర రంగాలతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయితీలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో బిజెపి హామీ ఇచ్చిందని..అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందన్నారు. హోదా, ప్యాకేజీ తీసుకొస్తామని కాంగ్రెస్, టిడిపి, వైసిపిలు ఎన్నికల సమయంలో పోటీపడి హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా, విశ్వవిద్యాలయాలు, రైల్వే జోన్, పోర్టు, యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన పరిస్థితి కల్పించాలని బిజెపి ప్రభుత్వాన్ని వైసిపి ప్రశ్నించిన దాఖలాలు లేవని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి వామపక్ష పార్టీలు అనేక పోరాటాలు నిర్వహించాయన్నారు. ఈ సదస్సులో సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, జొన్నలగడ్డ వెంకమరాజు, తుళ్లూరు గోపాల్, మూలె వెంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్, సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి దామా అంకయ్య, న్యూ డెమొక్రసీ నాయకులు రాంబాబు పాల్గొన్నారు.

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

ప్రత్యేక హోదాను సాధించేందుకు రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. విభజన హామీలు అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా నాయకులు పిఎస్.రాధాకృష్ణ ఎస్ఎస్.సుభాన్, మునెప్ప, రసూల్ మాట్లాడారు. ఐదేళ్లకాదు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో మోడీ మాట ఇచ్చి తప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం జంతర్ మంతర్ వద్ద జరగనున్న ధర్నాకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు.



కొండారెడ్డి బురుజు వద్ద డప్పు కొడుతున్న కళాకారులు

సామాజిక మూలవాసులు దళితులే

ఎపిడికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్

కులవివక్ష, అంటరానితనంపై దళితులు దరువై మోగాలని ఎపిడికెఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి.ఆనంద్ బాబు, కెవిపిఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు కె.సురేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్. రాధాకృష్ణ అన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో కర్నూలులో నిర్వహించనున్న కెవిపిఎస్ నాల్గవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మహాదరువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డప్పు కళాకారులు కాలికి గజ్జ కట్టి డప్పు దరువేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజానికి మూలవాసులుగా దళితులు ఉన్నారన్నారు. కొంతమంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డప్పుకళాకారులకు, చర్మకారులకు పెన్షన్ రూ.6000కు పెంచాలని, రెండు ఎకరాల సాగుభూమి, మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాటికాపర్లకు శ్మశాన వాటికలో నిర్వాహకులుగా నాల్గవ తరగతి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్క దళితుడు మహాసభ జయప్రదం కోసం నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌టిఐ యాక్టివిస్ట్ టి. లక్ష్మీనారాయణ, ఐలు నాయకులు రవికుమార్, కెవిపిఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.రాజశేఖర్ , ఆర్‌విఎస్, జిల్లా ఉపాధ్యక్షులు బి. కరుణాకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు గురుశేఖర్, నగేష్, డప్పు గురువులు, కళాకారులు పాల్గొన్నారు.

జనవరిలో ఒక డిఎ విడుదలకు సిఎం హామీ

- గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏప్రిల్‌లో బదిలీలు : కాకర్ల వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో ఒక డిఎ విడుదల చేసేందుకు సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీనిచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎపి సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కిషోర్, భవనం వెంకటరామిరెడ్డి, కావ్యదీప్తితో కలిసి సిఎంకు వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబరులో జరగాల్సిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు వాయిదా పడ్డాయని త్వరగా బదిలీలు జరిగే విధంగా చూడాలని తాము కోరామని, ఏప్రిల్‌లో బదిలీలకు అవకాశం కల్పిస్తామని సిఎం తమతో తెలిపారని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల బాధ్యతలు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదించాలని సిఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.

రాష్ట్రమంతా జి-20 లోగో

విస్తృత ప్రచారానికి చర్యలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి

త్వరలో జరగనున్న జి-20 సదస్సుకు సంబంధించిన లోగో, ఇతర అంశాలపై విస్తృత ప్రచారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖాధిపతుల కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో దీనిపై ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల నివేదికలు, అధ్యయన పత్రాలు, బడ్జెట్ డాక్యుమెంట్లు, పత్రికల్లో లోగోకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వెబ్‌సైట్లలో, అక్కడ వినియోగించే నోట్ పాడ్స్, కవర్లు, ఫోల్డర్లపైనా లోగో, దాని విశిష్టతపై ఉండేలా చూడనున్నారు.

'ఆక్వా' సమస్యల పరిష్కారానికి సాధికారత కమిటీ

అప్పడా వైస్ ఛైర్మన్ రఘురామ్ వెల్లడి

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్

ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి సాధికారత కమిటీని వేస్తున్నామని ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్పడా) వైస్ ఛైర్మన్ వడ్డి రఘురామ్ తెలిపారు. రొయ్య వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కొనాలని, లేకుంటే ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రొయ్య రైతుల సమస్యలపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 నుండి ఆక్వా రంగం ఒడిదుడుకుల మధ్య నడుస్తోందని, టిడిపి ప్రభుత్వం రొయ్యరైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన నేపథ్యంలో ఆ సమస్యలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలో పరిష్కరించేందుకు కషి చేస్తున్నామని చెప్పారు. వంద కౌంట్‌కు ధర గతంలో రూ. 240 ఉండేదని, తరువాత మంత్రుల కమిటీ రూ.210లు ధరను నిర్దేశించారని ఈ నేపథ్యంలో రైతులూ తక్కువకు అమ్ముకోకూడదని తెలిపారు. రైతులకు అంతకంటే తక్కువకు ఎవరైనా అడిగితే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 9392705878కు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా ఆక్వా రైతుల సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బీదా మస్తాన్‌రావు మాట్లాడుతూ కోవిడ్‌తో చైనా ఎగుమతులను నిషేధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా రొయ్యకు డిమాండ్ తగ్గిందన్నారు. సంక్రాంతి తర్వాత ఆక్వా సాగుకు డిమాండ్ పెరుగుతుందని, ఆక్వా రైతులు నిరుత్సాహ పడవద్దని పేర్కొన్నారు. సదస్సుకు రైతు నాయకులు డి గోపీనాథ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎ చంద్రశేఖర్ రెడ్డి, ఆప్కాబ్ ఛైర్మన్ కొండూరి అనీల్ బాబు పాల్గొన్నారు.

భూహక్కుదారులు లేకుండా సర్వేలా?

తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

భూముల హక్కుదారులు, హద్దుదారులు లేకుండా నిర్వహించే సర్వే వల్ల ఎవరికి ఉపయోగమో సిఎం జగన్ చెప్పాలని తెలుగు రైతు విభాగం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో విలువైన, వివాదంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను స్వాహా చేయడానికే భూహక్కు, భూరక్ష పేరుతో సర్వేలకు తెరలేపారని విమర్శించారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖలో విజయసాయిరెడ్డి, ఆయన బంధువులు కొట్టేసిన భూములను కూడా చట్టపరంచేయడమే ఈ పథకం ప్రధానోద్దేశమని విమర్శించారు. రూ.1200 కోట్లు ఖర్చు చేసి చేయబోతున్న సర్వేలతో ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు. భూ వివాదాలు, సమస్యలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవాలనప్పుడు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడం, రెవెన్యూ అధికారుల సమయాన్ని వృథా చేయడం, రైతులను మరింతగా ఇబ్బందిపెట్టడం ఎందుకని ప్రశ్నించారు.

1100 కోట్లు స్వాహా చేసిన కొడాలి, వంశీ: పట్టాభిరామ్

సంకల్పసిద్ధి సంస్థ ముసుగులో రూ.1100 కోట్ల స్కాంలోని సూత్రధారులు, పాత్రధారులకు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీతో ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటో ప్రభుత్వం తేల్చాలని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. నాని, వంశీ వారిప్రధాన అనుచరుడైన ఓలుపల్లి రంగా ఆధ్వర్యంలో సంకల్పసిద్ధి అనే బోగస్ సంస్థను తెరిపించి పేదల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. రూ.20 వేలు చెల్లిస్తే 10 నెలల్లో రూ.60 వేలు వస్తాయని జనాన్ని వంచించారని అన్నారు. అగ్రోఫామ్స్, గంధపు చెట్ల పెంపకం, రియల్ ఎస్టేట్ వెంచర్లు పేర్లతో మోసగించారని విమర్శించారు. రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నగరాన్ని జగన్ డ్రగ్స్‌కు నిలయంగా, వ్యభిచార గృహాలకు ఆలవాలంగా మార్చారని టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. విజయవాడలో వైసిపి మహిళా నేత నడుపుతున్న వ్యభిచార కేంద్రాల వెనుక వైసిపి నేత అవినాశ్ ఉన్నారని అన్నారు. టిడిపి కార్యాలయంపై దాడిచేసినప్పుడే అవినాశ్‌ను జగన్ కట్టడిచేస్తే ఆడబిడ్డల జీవితాలు నాశనమయ్యేవా అని ప్రశ్నించారు. ఆడబిడ్డల జీవితాలు బలితీసుకునేవారికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు పట్టదా అని ప్రశ్నించారు.



స్టీల్‌ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించిన కార్మిక సంఘాల నేతలు, కార్మికులు

స్టీల్ స్వతంత్ర డైరెక్టర్ల పర్యటన

- 'ఉక్కు' అమ్మకం ప్రయత్నాలపై కార్మికుల ఆగ్రహం
- ప్లాంట్ అడ్మిన్ భవనం ముట్టడి

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం)

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి జరుగుతున్న ప్రయత్నాలపై విశాఖలో సర్వత్రా కార్మికాగ్రహం వ్యక్తమైంది. కార్మికులు ఓ పక్క ప్లాంటును రక్షించుకునేందుకు పోరాడుతుంటే పుండు మీద కారం చల్లినట్టుగా యాజమాన్యం వ్యవహరించడంపై వారంతా మండిపడుతున్నారు. ఇప్పటికే అదానీ గ్రూపుకు చెందిన కొంతమంది డైరెక్టర్లు స్టీల్‌ప్లాంట్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్లాంట్ స్వతంత్ర డైరెక్టర్లు శుక్రవారం మరోసారి సమావేశమవుతున్నారన్న విషయంతో ప్లాంట్ అడ్మిన్ భవనాన్ని కార్మిక సంఘాలు దిగ్బంధించాయి. ఎవరినీ లోపలకు వెళ్ళనివ్వకుండా, లోపలి నుంచి ఎవరినీ బయటకు రాకుండా అడ్డుకున్నాయి. 'సేవ్ వైజాగ్ స్టీల్, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి' అంటూ కార్మికులు నినాదాలు చేశారు. ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టీల్‌ప్లాంట్ సిఐటియు అధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌లో ఉన్న క్వార్టర్లను ఖాళీ చేయిస్తే మూడు వేల ఎకరాలు మిగులుతాయన్న విషయంపైనా, కూర్మన్నపాలెం నుంచి అగనంపూడి వరకు జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రీన్ బెల్ట్ ఏరియాను కమర్షియల్‌గా మార్చుకుంటే ఎంత లాభం వస్తుందన్న అంశంపైనా చర్చించేందుకు డైరెక్టర్లు రావడం దుర్మార్గమన్నారు. వెంటనే యాజమాన్యం ఈ చర్యలను మానుకోకుంటే కార్మికాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, నాయకులు మస్తానప్ప, జివిఎంసి 78వ వార్డు ఉక్కునగరం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వైసిపి నేతలు రాజకీయంగా దెబ్బతిన్నారని తెలిపారు. టిడిపి కార్యాలయంలో ఎస్.కోట, నరసన్న, పెడన ఇన్‌ఛార్జులు కోళ్ల లలితకుమారి, బగ్గు రమణమూర్తి, కాగిత కృష్ణప్రసాద్‌తో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పాలనలో వైఫల్యాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాల కారణంగా దారుణంగా దెబ్బతిన్నదన్న విషయం వైసిపి నేతలకు అవగతమయ్యిందని తెలిపారు. విధ్వంసాలు, వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలపై అణిచివేత ధోరణి కూడా ప్రభుత్వానికి నష్టం చేసిందని పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసమే సిఎంతో సహా నేతలంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. లోపల మాత్రం ఓటమి భయం వారికి నిద్ర లేకుండా చేస్తోందన్నారు. అంగ, అర్థబలం సహా ఏదీ తమ ప్రభుత్వాన్ని రక్షించలేదనే వాస్తవాన్ని చాలామంది వైసిపి నేతలు గుర్తించారని చెప్పారు. తన జిల్లా పర్యటనకు వస్తున్న స్పందనతో వైసిపిలో కలవరపాటు మొదలైందన్నారు. మరో రెండు, మూడు జిల్లాలు తిరిగితే వైసిపి పని పూర్తిగా అయిపోతుందన్నారు.

ఘనంగా ముగిసిన ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం)

ఎపి పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా విశాఖపట్నంలోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ (ఎపెక్స్ - 2022) శుక్రవారంతో ముగిసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ అనుప్ కుమార్ సత్పతి హాజరయ్యారు. ఎపి పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్‌విఆర్ మూర్తితో కలిసి నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీపై ప్రత్యేక కవర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అనుప్ సత్పతి మాట్లాడుతూ ఉత్తరాలు, పోస్టల్ డిపార్టుమెంట్‌తో రైల్వేకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. స్టాంపుల ద్వారా చరిత్రను తెలుసుకోవచ్చని తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన ఎన్ఎస్‌టిఎల్ డైరెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్ఎస్‌టిఎల్‌పై ప్రత్యేక కవర్‌ను విడుదల చేసినందుకు పోస్టల్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

27న సచివాలయ ఉద్యోగుల ప్రథమ మహాజనసభ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ఈనెల 27వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాజనసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (ఎపి జెఎసి అమరావతి అనుబంధం) పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవిరావు, కోశాధికారి మురళీకృష్ణనాయుడు, ఎపి జిడబ్ల్యుఎస్ఇడబ్ల్యుఓ రాష్ట్ర అడహాక్ కమిటీ సభ్యులు వి.అర్లయ్య మాట్లాడారు. 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు విజయవాడ లెనిన్‌సెంటర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. మహాజనసభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్‌ఛైర్మన్ మల్లాది విష్ణు, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

కెవిపిఎస్‌కు పట్టణ పౌర సంక్షేమ సంఘం భారీ విరాళం

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్

కెవిపిఎస్ రాష్ట్ర మహాసభ విజయవంతం కావాలని కోరుతూ పట్టణపౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూ.1,50,000 విరాళాలు సేకరించి శుక్రవారం అందజేశారు. దాతల ద్వారా పట్టణ పౌర సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా కన్వీనర్ ఇరిగినేని పుల్లారెడ్డి రూ. 150,000 సమీకరించారు. కెవిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి.ఆనంద్ బాబుకు ఈ విరాళాన్ని అందజేశారు.

'సుప్రీం' తీర్పు అమలుకు పోరాటం

మొదటి పేజి తరువాయి

ప్రభుత్వం 20 శాతం నిధులు కేటాయించేవని, ఇప్పుడు కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించిందన్నారు. మహాసభ గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తల్లులు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని రాజ్యాంగంలో నిర్దేశించారని తెలిపారు. పౌష్టికాహార లోపం వల్ల దేశంలో ప్రతి వెయ్యి మందిలో 30 మంది చిన్నారులు చనిపోతున్నారన్నారు. కేరళలో పౌష్టికాహారం సరఫరా సమర్థవంతంగా చేస్తుండడంతో అక్కడ చిన్నారుల మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రతి వెయ్యి మంది చిన్నారుల్లో ఇద్దరు మాత్రమే మరణిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తోన్న నూతన విద్యా విధానం వల్ల అంగన్‌వాడీ కేంద్రాల మనుగడకు ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఒకటి రెండు, తరగతులతో కలిపి ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఆచరణలో ఇది సాధ్యం కాదని అన్నారు. పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను టీచర్లుగా నియమిస్తామని నమ్మించి చివరికి ఈ కేంద్రాలను ఎత్తివేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అంగన్‌వాడీలకు ప్రస్తుతం గౌరవ వేతనంగా రూ.11000 ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఏడవ పే కమిషన్ సిఫార్సుల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ సదుపాయం వర్తింపజేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు కూడా శ్రమజీవులేనని, వారికి కనీస వేతనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి సౌహార్థ సందేశం ఇచ్చారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.గఫూర్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.బేబీరాణి, సుబ్బారావమ్మ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి పాల్గొన్నారు. మహాసభకు ముందుగా సంఘం జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.బేబిరాణి అవిష్కరించారు. అనంతరం మల్లు స్వరాజ్యం, రంజనా నిరులా చిత్రపటాలకు అతిథులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంవిఎస్ స్కూలు విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

పారిశుధ్య కార్మికులకు రైతు సంఘం అండ

- దీక్షకు మద్దతు తెలిపిన కె ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా)

రాజధాని పారిశుధ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వం, సిఆర్‌డిఎ తక్షణమే స్పందించాలని రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు, పని భద్రత, ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో చేర్చాలనే అంశాలపై రాజధానిలోని తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద రాజధాని పారిశుధ్య కార్మికులు చేపట్టిన దీక్షలు 7వ రోజుకు చేరాయి. శుక్రవారం దీక్షా శిబిరాన్ని ప్రభాకర్‌రెడ్డి సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం దాన్ని విస్మరించడమే కాకుండా జనవరి నుంచి 'మీకు - మాకు సంబంధం లేద'న్నట్లు సంకేతం ఇవ్వడం బాధ్యతా రాహిత్యమన్నారు. పారిశుధ్య కార్మికులు లేకుండా సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనీ జరగదని తెలిపారు. కార్మికులకు రైతు సంఘం పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు. సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు ఉండే ప్రాంతంలో కార్మికుల కడుపు మాడుతుంటే పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఇదే తీరు కొనసాగితే గ్రామాల్లో తిరిగి ప్రజల మద్దతు కూడగట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విజయవాడలోని సిఆర్‌డిఎ కార్యాలయం ముట్టడి, మంత్రుల వద్ద భిక్షాటన చేస్తామన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో కార్మికులకు జీతం రూ.21 వేలు ఇస్తుంటే రాజధానిలో మాత్రం రూ.12 వేలే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ముందుగా కార్మికుల దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి వేముల దుర్గారావు ప్రారంభించి, మద్దతు తెలిపి ప్రసంగించారు. అమరావతి రైతు జెఎసి నాయకులు లంకా సుధాకరరావు కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. దీక్షల్లో రాజధాని ఏరియా పారిశుధ్య కార్మికుల సంఘం గౌరవాధ్యక్షులు ఎం.రవి, రైతు నాయకులు లంకా సుధాకరరావు, కార్మికులు పాల్గొన్నారు.



దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరరావు

వాతావరణ బీమా నోటిఫికేషన్

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి

వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన జిఓ గురువారం వెలువడినట్లు పేర్కొంది. వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పేరిట అమలు చేస్తున్నారు. పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా వ్యవసాయశాఖ కొనసాగుతుంది. నోటిఫై చేసిన ఏరియాలో నోటిఫై చేసిన పంటలకు నోటిఫై చేసిన నిబంధనలకనుగుణంగా స్కీం అమలవుతుంది. 2022-23 ఖరీఫ్, రబీ సీజన్లకు వర్తిస్తుంది. నోటిఫై చేసిన పంటల్లో వ్యవసాయ పంటలతో పాటు హార్టికల్చర్ కూడా ఉన్నాయి. రైతులు తప్పనిసరిగా ఇ-క్రాప్‌లో వివరాలు నమోదు చేయించాలి. ఇ-కెవైసి పూర్తి కావాలి. సోషల్ ఆడిట్‌లో అర్హత సాధించాలి. తక్కువ, ఎక్కువ, అకాల, ముసురు వర్షాలు, ఈదురు గాలులు, వాతావరణంలో తేమను పరిగణనలోకి తీసుకుంటారు. ఎపిఎస్‌డిఐఎస్, మండల స్థాయిలో రెయిన్‌గేజ్‌లు, ఇండియన్ మెటరాలజీ డిపార్టుమెంట్ (ఐఎండి) వెదర్ స్టేషన్స్ అందించే డేటాను పరిశీలిస్తారు. కరువు, వరద ప్రాంత ప్రకటనలను, ఆ సందర్భంలో ప్రభుత్వ డిపార్టుమెంట్లు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలేవీ వాతావరణ బీమాకు వర్తించవు.

ఎస్‌ఇబి ఆకస్మిక తనిఖీల్లో 782 మంది అరెస్ట్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, నాటుసారా, గంజాయి అమ్మకాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు వారం రోజులు జరిపిన తనిఖీల్లో 674 కేసులను నమోదు చేసి 782 మందిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి 24వ తేదీ దాకా దాడులను నిర్వహించామని ఎస్‌ఇబి కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడుల్లో నాటుసారాకు సంబంధించి 64,320 లీటర్ల ఊటను ధ్వంసం చేశామని తెలిపారు. 3,622 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. 34 గంజాయి కేసుల్లో 81 మందిని అరెస్ట్ చేసి 858 కిలోలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అక్రమ రవాణాకు ఉపయోగించిన 92 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ మద్యం నియంత్రణకు ఎస్‌ఇబి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. నాటుసారా, గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.



సిఎస్‌కు స్వాగతం పలుకుతున్న టిటిడి జెఇఒ

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న సిఎస్

ప్రజాశక్తి - తిరుచానూరు (తిరుపతి జిల్లా)

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సమీర్‌శర్మకు టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్‌ఎ, టిటిడి బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌డిఒ కనక నరసారెడ్డి, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, ఎఇఒ ప్రభాకర్‌రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దాము పాల్గొన్నారు.

చంద్రబాబు అండతోనే 'మార్గదర్శి'లో అక్రమాలు

- అంబటి రాంబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అండతోనే మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి అంతా అక్రమాల పుట్ట అని విమర్శించారు. అక్రమంగా డిపాజిట్లను సేకరించి బ్యాంకులో జమచేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. మార్గదర్శి డబ్బును నిబంధనలకు వ్యతిరేకంగా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారని విమర్శించారు. మీడియా సంస్థలతోపాటు ఫిలింసిటి, ప్రియాఫుడ్స్, డాల్ఫిన్ హోటల్స్‌కు మళ్లించారని అన్నారు.

నరసమ్మ మృతిపట్ల ఐద్వా సంతాపం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

ఉన్నత విద్యావంతులు, చిన్నతనం నుంచే కమ్యూనిస్టు భావజాలాన్ని అలవర్చుకున్న వాసిరెడ్డి వెంకట నరసమ్మ మృతిపట్ల ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి సంతాపం వ్యక్తం చేశారు.

ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో బోటనీ లెక్చరర్‌గా పనిచేసిన కాలంలోనూ, రిటైర్ అయిన తరువాతా వివిధ ఉద్యమాలకు మద్దతుగా నిలబడ్డారని పేర్కొన్నారు. ఆమె భర్త సత్యనారాయణ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, సిపిఎం సభ్యులుగా సుదీర్ఘకాలం చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలుపై పరిమితి వద్దు

- ఎపి కౌలు రైతుసంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రైతుల వద్దనుండి ధాన్యం కొనుగోలుపై వున్న పరిమితిని తొలగించాలని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలనీ కోరింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎమ్‌డి వీరపాండ్యన్‌ను ఎపి కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, నాయకులు నాగేశ్వరరావు కలసి వినతిపత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలులో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సాంకేతిక అంశాలను రైతులకు తెలిపేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలతో తేమశాతం ఎక్కువ వుందని అయినా రైతులు నష్టపోకుండా దాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కోరారు. తుఫానులు, అధిక వర్షాలు ఉన్నపుడు పంటను కాపాడుకునేందుకు టార్పాలీన్‌లను ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన తగదని రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.

27న ఇప్పటం రైతులకు ఆర్థిక సాయం : జనసేన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో

రహదారి విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఈనెల 27న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ లక్ష రూపాయల చెక్కులను అందజేయనున్నారు. ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటం గ్రామస్తులకు న్యాయం చేస్తామని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10,960 డిజిటల్ లైబ్రరీలు

- పుస్తకాల కొనుగోలుకు రూ.15 కోట్లు మంజూరు
- రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ ఎం శేషగిరిరావు

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా)

సమర్ధవంతమైన గ్రంథాలయ సేవలను పాఠకులకు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 10960 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు ప్రభుత్వం కషి చేస్తోందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు తెలిపారు. గుంటూరు మంగళగిరిలోని గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్నత జీవితానికి పుస్తక పఠనం చాలా ముఖ్యమని, రాష్ట్ర వ్యాప్తంగా పౌర గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వాల కాలంలో గ్రంథాలయ వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, గ్రంథాలయాల సెస్ నిధులను సైతం వేరే శాఖలకు మళ్లించారని విమర్శించారు. రాజమహేంద్రవరంలోని శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయములో 30 వేల ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ జరుగుతోందన్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనుగోలుకు రూ. 15.56 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు రూ.పది కోట్లతో పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. 17 గ్రంథాలయ నిర్మాణాలకు రూ. ఏడు కోట్లు నిధులు మంజూరయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 15 గ్రంథాలయాల నిర్మాణం, మరమ్మతులకు రూ.ఐదు కోట్లు మంజూచేశారని తెలిపారు. ఇటీవల 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో 2,50,980 మంది విద్యార్థులు పాల్గొన్నారని, నూతనంగా 8,410 మంది గ్రంథాలయ సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పౌర గ్రంథాలయాల శాఖ సంచాలకులు డాక్టర్ ఎం.ఆర్ ప్రసన్న కుమార్ ,రాష్ట్ర పౌర గ్రంథాలయాల శాఖ ఉప సంచాలకులు పీర్ అహ్మద్, సహాయ సంచాలకులు దీక్షితులు, శర్మ, గ్రేడ్ 1 గ్రంథపాలకులు కె నాగరాజు పాల్గొన్నారు.



మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు

ఆరోగ్య మిత్రలకు గ్రేడ్-3 సమాన వేతనాలు

- సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఆరోగ్యమిత్రల చేస్తున్న పనులను పరిగణలోకి తీసుకుని గ్రూప్-3 క్యాడర్ల కనీస బేసిక్‌ను లేదా జిఓ 7 ప్రకారం రూ.21,500 చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నర్సింగరావు, ఎంఎ గఫూర్, కోశాధికారి ఏవి నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ఉండగా ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మరణానికి రూ.5 లక్షలు చెల్లించాలని కోరారు. టిఎ, డిఎ ఇవ్వాలని, ప్రమోషన్ కల్పించాలని, కారుణ్య నియామకాలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు అమలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనీ కోరారు. వైద్య,ఆరోగ్య శాఖలో ఆరోగ్యశ్రీ పథకంలో దాదాపు 15 ఏళ్లుగా ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని పటిష్ట అమలులో ఆరోగ్యమిత్రలది కీలక భూమికని పేర్కొన్నారు. రోగి హాస్పటల్ వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేర్చడం, వారి యోగక్షేమాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకునే పనులన్నీ ఆరోగ్య మిత్రలు చేస్తున్నారని వివరించారు. అయినా వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాకినాడలో బల్క్‌డ్రగ్ పార్క్ : మంత్రి

- బ్రోత్రా, సాన సంస్థలు నిర్మించిన షిప్ ప్రారంభం

ప్రజాశక్తి - కాకినాడ

కాకినాడ తీరంలో రూ.1000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు కానుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తెలిపారు. దీని ద్వారా 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు.రూ.90 కోట్లతో కాకినాడ యాంకరేజి పోర్టులో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పోర్టు పునరుద్దరణకు రూ.100 కోట్ల నిధులను సిఎం కేటాయించారన్నారు. ఈ పనులతో ప్రస్తుత పోర్టు సామర్థ్యం మరో మిలియన్ టన్ను పెరుగుతుందని తెలిపారు. మరో ఐదువేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మచిలీపట్నంలో రూ.నాలుగువేల కోట్లతో మరో పోర్టు నిర్మాణానికి డిసెంబర్ 21న సిఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కాకినాడలో సెజ్ పోర్టు పనులు జరుగుతున్నాయన్నారు. శ్రీకాకుళంలో భావనపాడు పోర్టు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.

పది పోర్టులతో అత్యధిక ఆదాయాన్ని అందించే రాష్ట్రంగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందన్నారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నాలుగు హార్బర్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఉప్పాడలో రూ.270 కోట్లతో మరో హార్బర్‌ను నిర్మిస్తామని తెలిపారు. కాకినాడలో తొలిసారిగా ఎనిమిదివేల టన్నుల సామర్థ్యంతో బ్రోత్రా షిప్పింగ్, సాన మెరైన్ సంస్థల ద్వారా నిర్మించిన షిప్‌ను మంత్రి అమరనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చెల్లుబోయిన వేణు, దాడిశెట్టి రాజా, ఎంపి వంగా గీత ఎపి మార్కిటైం బోర్డు ఛైర్మన్ కె.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



రాజ్యాంగ పీఠిక చదువుతున్న ఆర్‌పి సిసోడియా తదితరులు

ఫెడరలిజం రాజ్యాంగ ఆత్మ

భారత రాజ్యాంగం నేటికీ సజీవపత్రం : ఆర్‌పి సిసోడియా

ప్రజాశక్తి - ఎఎన్‌యు (గుంటూరు జిల్లా)

ఫెడరలిజం అనేది రాజ్యాంగం ఆత్మ వంటిదని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా అన్నారు.

మారుతున్న సమాజం, ప్రజల అవసరాలకనుగుణంగా సవరణలకు పూర్తి అనుకూలంగా ఉండడం వల్లే భారత రాజ్యాంగం సజీవ పత్రంగా ప్రపంచ రాజ్యాంగ మేధావుల మన్ననలను అందుకుంటోందని తెలిపారు. 73వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. 'భారత రాజ్యాంగ తత్వశాస్త్రం' అంశంపై సిసోడియా కీలకోపన్యాసం చేస్తూ.. భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన పొరుగు దేశాలు తొమ్మిదేళ్ల తర్వాతే వాటి రాజ్యాంగాన్ని తీసుకురాగలిగామని, మనం మాత్రం స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్లలోపే భారత రాజ్యాంగాన్ని ఆమోదింప చేసుకున్నామని గుర్తు చేశారు. స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగసాగేలా రాజ్యాంగం స్పష్టత నిచ్చిందని, సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ స్వభావం మన రాజ్యాంగ ప్రత్యేక లక్షణంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిక చదివి ప్రతిజ్ఞ చేశారు.

తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ పి వరప్రసాదమూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ వై అశోక్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి కరుణ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ స్వరూప్‌రాణి పాల్గొన్నారు.

పిఆర్‌సి ప్రకారం అలవెన్స్‌లు, ఒటిలు

- ఎపిపిటిడి ఎన్‌ఎంయు డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిసి ఉద్యోగులకు అక్టోబర్ నుండి అమలు చేస్తున్న పిఆర్‌సిలో ఓవర్‌టైమ్, అలవెన్స్‌లను ఇవ్వలేదని తక్షణం వాటిని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎపిపిటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోషియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఆర్‌టిసి ఉద్యోగులకు పిఆర్‌సి బిల్లుల్లో ఓటిలు, అలవెన్స్‌ను కలపకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. 2023 జనవరి నుండి అయినా ఓటి, అలవెన్స్‌కు సంబంధించి ఎరియర్స్‌ను క్రమబద్ధంగా చెల్లించాలని కోరారు. పదోన్నతి పొందిన ఉద్యోగులకు పిఆర్‌సిని అమలు చేయాలని కోరారు.

రుషికొండలో ప్రకృతి విధ్వంసం

- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ప్రజాశక్తి - మధురవాడ (విశాఖపట్నం)

రాష్ట్ర ప్రభుత్వం రుషికొండలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. హైకోర్టు అనుమతితో శుక్రవారం ఆయన రుషికొండ తవ్వకాలను, అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. నారాయణకు తప్ప మిగతా వారికి అనుమతి లేదంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. నారాయణ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రుషికొండ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. దాదాపు గంటన్నరసేపు రుషికొండను పరిశీలించిన అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. రుషికొండను పెద్ద ఎత్తున తొలిచివేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడిందని దుయ్యబట్టారు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయం తరహా నిర్మాణాలేవీ జరగడం లేదన్నారు. విలాసవంతమైన విల్లాలు, గదులు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు నిర్మిస్తున్నారని చెప్పారు. వీటి నిర్మాణానికి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని అధికారులు చెప్పినట్టు తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరదాల ప్రభుత్వం నడుస్తోందన్నారు. పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు.

తరలించండి లేదా మూసేయండి

- కాలుష్యకారక తుందుర్రు పరిశ్రమపై సిఎంకు మధు లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో



కాలుష్య కారకమంగా మారిన పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులోని గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను మూసేయాలని, లేదా అక్కడ నుండి తరలించాలని సిపిఎం సీనియర్ నాయకులు పి.మధు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ భరించరాని కాలుష్యం వెదజల్లుతోందని, తుందుర్రు, జొన్నల గరువు, బేతపూడి గ్రామాలను కాలుష్యం ఆవరించిందని తెలిపారు. రాత్రుళ్లు గట్టిగా తలుపులు బిగించుకున్నా విపరీతమైన విషవాయువు వల్ల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వివరించారు. తాగునీరు వినియోగానికి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా గ్రామానికి వచ్చిన సమయంలో నివారణా చర్యలు చేపడతామని హామీనిచ్చారని, సిఎం అయినా ఇంతవరకు కాలుష్యం నివారణ కాలేదని వివరించారు. ప్రజలు ఎమ్మెల్యేల వద్దకు వెళితే 'మీరు మాకు ఓట్లు వేయలేదు కదా' అంటూ బాధితుల గోడు వినిపించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. పంట బోదెల నీరంతా వాడుకుంటున్నందున 80 ఎకరాల భూమి సాగుకాకుండా పోయిందని పేర్కొన్నారు. పరిశ్రమ పక్కన చెరువులో చేపలు ఈ సంవత్సరం నీటి కాలుష్యం వల్ల చనిపోయాయని తెలిపారు. రైతాంగంలో తీవ్రమైన ఆందోళన నెలకొందని, తక్షణం జోక్యం చేసుకొని ఇచ్చిన హామీ మేరకు నివారణా చర్యలు చేపట్టాలని కోరారు. పరిశ్రమను వెంటనే మూసివేయడమో తరలించడమో జరగాలని మరో మార్గం లేదని పేర్కొన్నారు. పరిశ్రమలో పని చేస్తున్న వారికి బయట కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, 10 గంటల కంటే ఎక్కువగా పనిచేయిస్తుండటంతో ఎక్కువమంది పనిమానేశారని వివరించారు. 28 పోలీసు కేసులతో 280 మంది రైతులు, మహిళలు మూడున్నర సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ కేసులన్నీ ఎత్తేయాలని సిఎంను కోరారు.

చంపేస్తామంటున్నారు... రక్షణ కల్పించండి...

- సిఎంఓ ఎదుట దంపతుల ఆందోళన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

కులాంతర వివాహం చేసుకున్నందుకు తమను చంపుతామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని మచిలీపట్నానికి చెందిన అనూష, జ్ఞానేందర్లు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నామని, బంధువులు మాజీ మంత్రి పేర్ని నాని సహకారంతో అంతమొందించేందుకు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగడం లేదని తమను సిఎం కాపాడాలని కోరారు. తన భర్త బంధువులు ఆస్తిని కాజేసేందుకే తమను కులాంతర వివాహం పేరుతో అంత మొందించేందుకు కుట్రలు చేస్తున్నారని రాయన అనూష ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని రక్షించాలని కోరారు. తాడేపల్లిలో పిహెచ్‌సి ఉద్యోగి లక్ష్మమ్మ సమస్యను చెప్పుకునేందుకు క్యాంపు కార్యాలయానికి రాగా ఆమెను కూడా పంపించేశారు.

కూచిపూడిలో శ్రీ చైతన్య విద్యార్థినికి ప్రథమ బహుమతి



హైదరాబాద్ : జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీలలో తమ విద్యార్థినికి ప్రథమ బహుమతి దక్కిందని శ్రీ చైతన్య స్కూల్ ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరి బ్రాంచికి చెందిన 8వ తరగతి చదువుతున్న అయ్యపు శ్రీ సౌభాగ్యవల్లి ప్రథమ బహుమతిని సాధించిందని తెలిపింది. గతేడాది నుంచే సాధన ప్రారంభించినప్పటికీ జాతీయ స్థాయి అవార్డును పొందడం విశేషమని శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ పేర్కొన్నారు. సౌభగ్యవల్లికి విజయవాడ జోన్ ఇజిఎం మురళీ కృష్ణ, ఆర్‌ఐ రామారావు అభినందనలు తెలిపారు.

'దళిత క్రైస్తవులను... ఎస్‌సి జాబితాలో చేర్చేందుకు సుముఖం'

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్

దళిత క్రైస్తవులను ఎస్‌సి జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని, దీనికి ప్రభుత్వం సముఖంగా ఉందని రాష్ట్ర ఎస్‌సి కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్ తెలిపారు. త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఒంగోలు జిల్లా అంబేద్కర్ భవనంలో దళితులు, దళిత, ప్రజా సంఘాల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

సంపాదకీయం

విపత్తుగా మారుతున్న ఆటలమ్మ

ముంబయిలో ఆటలమ్మ (మీజిల్స్) వ్యాధి విజృంభించడం తీవ్ర ఆందోళనకర పరిణామం. ఈ ఒక్క నగరంలోనే గత రెండు నెలల్లో 200కు పైగా కేసులు పొడచూపగా...13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని సంవత్సరాల గణాంకాలతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఎక్కువ. 2021లో 10 కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. 2020లో 29 కేసులు నమోదయ్యాయి. 2019లో 37 కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఈ వ్యాధి ముంబయితో పాటు మహారాష్ట్ర లోని నాసిక్, యావత్మాల్ ప్రాంతాల్లోనూ వ్యాపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో సార్వత్రిక టీకాలు వేయకపోవడం వల్లే ప్రస్తుతం ఆటలమ్మ వ్యాధి విజృంభణకు కారణమని విశ్లేషణలు నిగ్గుతేలుస్తున్నాయి. ప్రజారోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి ఇది దర్పణం పడుతోంది. కేవలం 41 శాతం పిల్లలకు మాత్రమే ముంబయిలో ఆటలమ్మ టీకాలు వేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆశా కార్యకర్తలతో సహా ప్రజారోగ్య సిబ్బంది మొత్తాన్ని కోవిడ్ టీకాలు వేయడానికి కేటాయించడం, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, ప్రజారోగ్య వ్యవస్థలో నెలకొన్న ఇతర ఇబ్బందులను పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యం అన్నీ ఒకదానికి ఒకటి తోడై ప్రాణాధార టీకాలను పిల్లలకు దూరం చేసినట్లు అయ్యింది. టీకా సమయంలో పిల్లలకు జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించిన కారణంగా తల్లిదండ్రులు ఆటలమ్మ తదితర వాటికి టీకాలు వేయించకుండా ఉండిపోయారు. గతంలో ఇలాంటి అనుమానాలు వస్తే ప్రజారోగ్య సిబ్బంది వారికి నచ్చజెప్పి అనుమానాలను నివృత్తి చేసి పోలియో చుక్కలు, ఆటలమ్మ, పొంగు వంటి వ్యాధి నివారణ ముందస్తు టీకాలు వేసేవారు. కోవిడ్ మహా విపత్తు సమయంలో ప్రజారోగ్య వ్యవస్థ అలా తల్లిదండ్రులకు నచ్చ జెప్పి భరోసాను కల్పించలేకపోయింది. ప్రభుత్వాలు ఈ దిశలో కనీస చర్యలు కూడా తీసుకోకుండా కోవిడ్ సమయంలో ప్రజారోగ్యాన్ని ప్రధానంగా పిల్లల భవిష్యత్తును గాలికొదిలేశాయని చెప్పడానికి ముంబయిలో ఆటలమ్మ విజృంభణ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

పిల్లలందరికీ సకాలంలో వ్యాధి నివారణ టీకాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన 'ఇంద్ర ధనుష్' ఏమైపోయిందన్నది ఇప్పుడు ప్రశ్న. భారత్ సహా అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాల్లో గత రెండేళ్లుగా పిల్లలకు టీకాలు సరిగా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సంస్థలు నివేదించాయి. ప్రధానంగా డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా పిల్లలకు వేసే డిపిటి (డిప్తీరియా, పెర్టుసిస్, టెటనస్) టీకాలతో పాటు ఆటలమ్మ రాకుండా వేసే టీకాలు అర్హులైన పిల్లలకు సరిగా అందడం లేదని ఈ రెండు సంస్థలు నివేదించాయి. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో కనీసం లక్ష మంది చిన్నారులు ఈ టీకాలకు దూరమయ్యారని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కూడా పేర్కొంది. వాస్తవానికి ఆటలమ్మ అనేది శరవేగంగా వ్యాపించే అంటువ్యాధి. సార్వత్రిక టీకాల్లో కేవలం 5 శాతం మందికి టీకాలు వేయకపోయినా...హెర్డ్ ఇమ్యూనిటీ దెబ్బతింటుందని, దానివల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబయిలో క్రమంగా పెరుగుతున్న ఆటలమ్మ కేసులు ఆ హెచ్చరికలను నిజం చేస్తున్నాయి.

ముంబయితో పాటు రెండు వారాలుగా జార్ఖండ్ లోని రాంచీ, గుజరాత్ లోని అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఆటలమ్మ కేసులు నమోదయ్యాయి. పెను విపత్తులా ముంచుకొస్తున్న ఈ వ్యాధి పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం కోవిడ్ సమయంలో వ్యవహరించినట్లే అంతులేని నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తుండటం దుర్మార్గం. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వ్యాధి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కేంద్రం ఆ పని చేయకుండా వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు అధ్యయన బృందాలను పంపి చేతులు దులిపేసుకుంటోంది. వ్యాధి విజృంభిస్తున్న ప్రాంతాల్లో 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు అదనపు డోసు టీకాలు వేయాలని హితబోధ చేయడంతో సరిపెడుతోందే కానీ అందుకు సరిపడా నిధులను కానీ, వైద్య సిబ్బందిని కానీ సమకూర్చే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించడం లేదు. కోవిడ్ వంటి ఆరోగ్య అత్యయిక పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంగా ఉండాలని ఆటలమ్మ విజృంభణతో మరో మారు హెచ్చరించినట్లు అయింది. ఇప్పటికైనా పాలకులు దీనిని ఒక గుణపాఠంగా స్వీకరించి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

మహనీయుల మాట



ప్రశ్నించడం మానేస్తే
బానిసత్వానికి
అలవాటు పడినట్లే.

- బి.ఆర్. అంబేద్కర్,
భారత రాజ్యాంగ నిర్మాత.



కామెంట్

మహిళలపై హింసను ఆపాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిముషాలకు ఒక మహిళ లేదా బాలిక తన జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ ఇటీవల గగుర్పొడిచే వాస్తవాల నివేదిక (ఫ్యాక్ట్ షీట్)ను వెలువరించారు. ఆ తర్వాత...నవంబరు 25ను మహిళలపై హింస నిర్మూలనా దినంగా అంతర్జాతీయ స్థాయిలో పాటించాలని ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపునకు మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం లభించింది. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనగా ఆయన వ్యాఖ్యానించారు.

గృహ హింస అనేది మహిళలపై అప్రకటిత యుద్ధంగా వుంది. ఏళ్ళ తరబడి చూసినట్లైతే మరే ఇతర సాంప్రదాయ యుద్ధం కన్నా కూడా గృహ హింస బాధితులు అధికంగా వుంటున్నారు. సంపన్న దేశాలుగా పిలిచే దేశాల్లో, పెట్టుబడిదారీ విధానానికి కేంద్రాలైన ఈ దేశాల్లో ఇందుకు సంబంధించి అత్యంత అధ్వాన్నమైన రికార్డు వుంది. ఐక్యరాజ్య సమితి వెబ్‌సైట్‌లో దేశాలవారీగా అందుబాటులో వున్న డేటాను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

భారతదేశంలో పరిస్థితి మరీ ఘోరంగా వుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో 2021 ప్రకారం, సగటున, ప్రతి రోజూ 86 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. పైగా ఇవన్నీ నమోదైన కేసులే. ప్రతి గంటకూ మహిళలపై జరుగుతున్న 49 నేరాలు ఐపిసి కింద నమోదు అవుతున్నాయి. ప్రతి రోజూ వరకట్న వేధింపుల కింద సగటున 18 మంది మహిళలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఏడాది కాలంలో 6,589 వరకట్న మరణాలు నమోదయ్యాయి. తాము గృహ హింస లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నామని, సర్వే చేసిన వారిలో మూడో వంతు మంది మహిళలు వెల్లడించారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తెలియచేసింది.

ఏ దేశమైనా సిగ్గుతో తల వంచుకోవాల్సిన గణాంకాలు ఇవి. కానీ, భారతదేశంలో మాత్రం ప్రభుత్వం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడదు. కొంతమంది దీన్నొక మహమ్మారిగా పిలుస్తారు. కానీ వాస్తవానికి, మహిళలపై హింస అనేది మన సామాజిక వ్యవస్థల్లో పాతుకుపోయింది. విపరీతమైన కులతత్వ పద్ధతుల కారణంగా దళిత మహిళలు అత్యంత దారుణమైన హింసను ఎదుర్కొంటున్నారు.



హింసకు పాల్పడేవారికి కులతత్వ, పితృస్వామ్య వ్యవస్థ కల్పించిన రక్షణ కూడా ఇందుకు ఒక కారణంగా వుంది. దీనివల్ల మహిళలపై హింసకు పాల్పడే వారిలో 75 శాతం మంది శిక్ష పడకుండానే తప్పించుకుంటున్నారు. నేరం చేసిన వారికి శిక్ష పడే రేటు ఇంత తక్కువగా వుండడానికి, పోలీసులు పక్షపాతంతో జరిపే దర్యాప్తులు, న్యాయ వ్యవస్థలో సుదీర్ఘమైన జాప్యాలు, హింసకు గురైన బాధితులపై రాజీకి రావాలంటూ వచ్చే సామాజిక పరమైన ఒత్తిళ్ళు వంటివి ఇతర కారణాలుగా వున్నాయి.

హింసకు పాల్పడేవారికి కులతత్వ, పితృస్వామ్య వ్యవస్థ కల్పించిన రక్షణ కూడా ఇందుకు ఒక కారణంగా వుంది. దీనివల్ల మహిళలపై హింసకు పాల్పడే వారిలో 75 శాతం మంది శిక్ష పడకుండానే తప్పించుకుంటున్నారు. నేరం చేసిన వారికి శిక్ష పడే రేటు ఇంత తక్కువగా వుండడానికి, పోలీసులు పక్షపాతంతో జరిపే దర్యాప్తులు, న్యాయ వ్యవస్థలో సుదీర్ఘమైన జాప్యాలు, హింసకు గురైన బాధితులపై రాజీకి రావాలంటూ వచ్చే సామాజిక పరమైన ఒత్తిళ్ళు వంటివి ఇతర కారణాలుగా వున్నాయి.

గృహ హింసను సాధారణ విషయంగా చేసే సంస్కృతికి ప్రస్తుత ప్రభుత్వంలో కొత్త ఊపు, ఉత్సాహం లభిస్తోంది. తన భర్త లేదా ఆయన తరపు బంధువులు ఎవరైనా హింసకు పాల్పడినా సర్దుకుపోవడాన్ని మంచి మహిళ నడవడికలో భాగంగా పేర్కొంటూ ఆదర్శ మహిళ ఇలా వుండాలనే భావాలను ప్రచారం చేస్తున్నారు. వైవాహిక బంధంలో అత్యాచారాన్ని నేరంగా గుర్తించడానికి కూడా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయంటూ కారణాలు పేర్కొనడంలోనే ఆ మనస్తత్వం కనిపిస్తోంది. కుటుంబ సంబంధాలను ప్రజాస్వామీకరించడానికి, మహిళల సమానత్వాన్ని రక్షించడానికి ఈ మనువాదీ సంస్కృతి పెద్ద అవరోధంగా వుంది.

ప్రతి అత్యాచార కేసుకు బాధితురాలు, నిందితుడి మతాలను బట్టి మతం రంగు పులమడమనేది అంతకన్నా ప్రమాదకరమైన అంశంగా వుంది. బిల్కిస్ బానో కేసులో గ్యాంగ్ రేపిస్టులు, హంతకుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గుజరాత్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ముందుగానే అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. మరో మాటలో చెప్పాలంటే, అత్యంత హేయమైన ఈ నేరంలో ఈ హంతకులను, రేపిస్టులను విడుదల చేయడంలో హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారంటే నిందితుల మతం, వారి రాజకీయ సంబంధాలే ప్రధాన కారణాలుగా వున్నాయి. అదే సమయంలో, ముస్లింలు నిందితులైతే అప్పుడు పాలక పార్టీకి, వారి సంఫ్ సహచరులకు, మహిళలకు న్యాయం జరగాల్సిన విషయం గుర్తుకు వస్తుంది.

ఇటీవల సంచలనం రేకెత్తించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును ప్రస్తావిస్తూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించదగిన రీతిలో చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది. ప్రతి నగరంలో అఫ్తాబ్ వంటి వాళ్ళను నివారించాలంటే ఉక్కు మనిషి మోడీకి ఓటు వేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. శ్రద్ధాను దారుణంగా హత్య చేసి పైగా ఎవరూ గుర్తు పట్టకుండా వుండేలా ముక్కలుగా చేసి అడవిలో విసిరివేసిన దురాగతానికి పాల్పడింది ఆమె ముస్లిం భాగస్వామి. అత్యంత విషపూరితమైన మతోన్మాద ప్రచారాన్ని చేపట్టడానికి, లవ్ జిహాద్ గురించి మాట్లాడేందుకు ఈ సంఘటనను వారు ఉపయోగించుకుంటున్నారు. ఢిల్లీలో ఈ ఘాతుకం బయటపడే సమయానికి ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్‌లో ఒక యువతిని చంపేసి ఆరు ముక్కలు చేశారు. సీతాపూర్ జిల్లాలో మరో మహిళను ఆమె భర్తే హత్య చేసి ముక్కలుగా చేసి పొలంలో పడేశాడు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులు, బాధితులు హిందూ మతానికి చెందినవారు కనుక బిజెపి నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అగ్ర కులానికి చెందిన వారు దళిత బాలికలపై అత్యాచారానికి పాల్పడినా లేదా హత్య చేసినా ఒక్క మాట కూడా రాలేదు. భారతదేశంలో మహిళలపై హింసకు ఇలా మతం రంగు పులమడం అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా వుంది. దీనివల్ల న్యాయ క్రమం మరింత దెబ్బ తింటుంది. న్యాయం అందడం ప్రశ్నార్థకమౌతుంది.

చవకగా మహిళా శ్రామిక శక్తిని దోచుకునేందుకు మహిళలు అణిగి వుండే పరిస్థితులను పెంపొందించే సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ ప్రాతిపదికగా... ప్రపంచవ్యాప్తంగా పితృస్వామ్య భావజాలం, పద్ధతులు పెరిగేందుకు...పెట్టుబడిదారీ విధానం, దాని సామాజిక వ్యవస్థలు మద్దతుగా నిలుస్తున్నాయని, సాయపడుతున్నాయని స్పష్టమైంది. ఈ ఛాందసవాద పునాది కారణంగానే పెట్టుబడిదారీ ప్రపంచంలో మహిళలు ఇతర దేశాల్లోని వారి కన్నా కొంత ఎక్కువగా వివక్షను, హింసను ఎదుర్కొంటున్నారు. మితవాద హిందూత్వ శక్తులు కుల వ్యవస్థలను, మనుస్మృతిని బాహాటంగానే సమర్థించడం వల్ల భారతదేశంలో స్త్రీ ద్వేషం, పితృస్వామ్య ధోరణులు మరింత బలంగా పాతుకుపోతున్నాయి. దాంతో, మైనారిటీ కమ్యూనిటీల్లో మహిళలను మరింత అణచివేసే శక్తులను ఇది బలోపేతం చేస్తోంది.

రాజ్యాంగంలో మహిళలకు హామీ కల్పించిన హక్కుల కోసం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను అమలు చేయడం కోసం మరింత ఉత్తేజంతో పోరాటం సాగించాలి. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు తమ కార్యాచరణ వేదికలో దీన్నొక కీలకమైన భాగంగా చేసుకోవాల్సి వుంది.

('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)



కథానిక

గురజాడా! ఏది నీ జాడ?

క్రాంతి, అరుణ, వీరయ్య ముగ్గురు మిత్రులు. వీరి వృత్తులు వేరైనప్పటికీ మనసులు కలిశాయి. వీరు భిన్న నేపథ్యాలు నుండి వచ్చినప్పటికీ వీరు అనుసరించే మార్గమొకటే. క్రాంతి ఉపాధ్యాయుడు. పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రామంలో పని చేస్తున్నాడు. ఉపాధ్యాయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటాడు. అరుణ స్త్రీవాద ఉద్యమాలలో పాల్గొంటుంది. మహిళా హక్కుల కార్యకర్త. తండ్రి నుండి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వనిత. వీరయ్య ముందు ఒక రైతు. బతుకు తెరువు నిమిత్తం పట్టణానికి వలస వచ్చి అసంఘటిత కార్మికునిగా స్థిరపడ్డాడు. ఒకపక్క కార్మిక ఉద్యమాలు చేపడుతూ, మరోపక్క రైతు ఉద్యమాలలో పాలు పంచుకుంటుంటాడు. మానవతావాదాన్ని, ప్రగతిశీల భావజాలాన్ని అందిపుచ్చుకొన్న వారు కాబట్టి నేస్తాలయ్యారు. వీరు తరచూ సాయంత్రం వేళ విజయనగరం పట్టణంలోగల బొంకులదిబ్బ దగ్గర కలుసుకుంటుంటారు. వీరి మాటల్లో పలు సామాజిక, రాజకీయ అంశాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్నింటిపై గొప్ప చర్చ జరుగుతోంది కూడా.

అరుణను వీళ్ళిద్దరూ 'అరుణక్కా' అంటారు. వీళ్ళకన్నా అరుణ ఓ పదేళ్ళు పెద్దది. అందుకే అలా పిలుస్తుంటారు. అరుణక్క పెద్దగా చదువుకోలేదు. కానీ లోక జ్ఞానం కలది. ఉద్యమ నిర్మాణంలో భాగంగా అందర్నీ కలుపుకోగలది.

క్రాంతి ఆరోజు ఉదయం మిగతా ఇద్దరి మిత్రులకీ ఫోన్ చేసి, సాయంత్రం మనం అర్జంటుగా కలవాలి. మనం నిత్యమూ కలిసే చోటుకు రండని ఆహ్వానించాడు. దానితో ముగ్గురూ బొంకులదిబ్బకు వచ్చారు. 'కాంతీ యమర్జంటుగా రమ్మనావు, యేటి సంగతని' అరుణ అడిగేసరికి, అక్కా! ఒక ముఖ్య విషయం మాట్లాడదామని పిలిచాను. ఈరోజు నువ్వు పేపర్ చూసావక్కా? ఒక ప్రవచనకర్తకు 'గురజాడ సాహిత్య పురస్కారం' ఇస్తారట. అది ఎంతవరకు న్యాయమో! చెప్పు. అని క్రాంతి అన్నాడు. దానికి అరుణక్క తనదైన శైలిలో జవాబిచ్చింది. 'అవును కాంతీ! నాను రాతిరేల వొచ్చిన వారతల్లోనే సూసాను. సూసి గాబరా పడ్డాను. ఈలకి యేటి పట్టుకొందనీ? అసలు ఈలు మనుషులేనా! ఈ ఆలోసన తగల్లెయ్య. గురజాడేటి? గురజాడ బవుమతేటి? ఈ (అ)యోగుల కియ్యడమేటి? ఈల సంగతి నాకు అంతుబట్టకుంతంది' అని తెగ బాదపడి పోయింది. ఇంకా 'దేసమంతె మన్ను కాదోయ్, దేసమంతె మనుసులోయ్' అనె ఎపుడో! మహాకవె అన్నారు కదేటి? వాలు కూడా మనుసులే కదా! ఆలకీ సీమూనెత్తురూ ఉంది కదా! ఆలకిచ్చిత్తే తప్పేటి? అని బుర్రూపుతూ మరింత వెటకారంగా అన్నాది అరుణక్క.

అంతలో వీరయ్య గబుక్కున అందుకొని, 'అవునవును ఈళ్ళని సూత్తుంటే, అసెయ్యం ఏత్తన్నాది. ఈళే కాదు. మొన్నీమద్దిన పెబుత్తం కూడా ఈలలాగే గురజాడ పురసకారం ఒకాయనికిచ్చీసింది. అతగాడు కూడా ఇతగాని లాగే టివీల్లో మాయమాటలు సెబుతాడు' అని గుర్తు చేసాడు. అసలీల పెంకితనమేటో! అరదం కావట్లేదు. అసలు గురజాడకు ఈ మాటల మాయగాళ్ళకి సంబందమేటి? అసలు గురజాడ ఇదానమేటి? ఈ పుచ్చుకున్నోళ్ళ ఇదానమేటి! కనీసం దాన్ని నెక్కలోకి తీసుకోనక్కర్లేదా! జాషువా అవారుడు ఒక బోగికి, శ్రీశ్రీ బవుమతి మరో యోగికి, వంగపండు పురసకారం ఇంకొక రాయబారం సేసిన సోమికి ఇచ్చెత్తారా? ఈలని ఎవుడూ అడిగినోడు లేడనీసా? తీసుకున్నోడికి బుర్రసెడితే, ఇస్సినోడి బుద్ధి ఏటైంది? అని చెడామడా తిట్టీసాడు వీరయ్య.

నిజమే! వీరయ్య. వారంతా ఇలా చేస్తున్నారు కాబట్టి మనమంతా ఒకటి కావాలి. ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. అని సెలవిచ్చాడు క్రాంతి. 'నిబ్బగే కాంతీ! మనెం నిరసననో! ఉద్దెమమనో తీత్తాం. ఈ దయిద్రగొట్టు రాజ్యింలో నిరసనలకి సోటెక్కడ? ఉద్దెమాలకి తానమేది? అడిగినోడ్ని అనగ్గొడుతున్నారు. పెస్నించినోడ్ని పర్రాకులెడతన్నారు. ఇప్పుడేటిసేయాలి మనెం?' అని వీరయ్య అన్నాడు.

ఇలాంటప్పుడే మనం చేసినది ప్రజలకు తెలియాలి. ప్రజా ఉద్యమంగా చేపట్టాలి. విషయాన్ని జనానికి సూటిగా చెప్పాలి. దాని కోసం బహుజనులను ఏకంచేయాలి. బడుగు బలహీన వర్గాలను కలుపుకుపోవాలి. కవులు, రచయితలు, కళాకారులను వెంటబెట్టుకొని కదలాలి. రేపే మనందరమూ గురజాడ విగ్రహం వద్దకు పోయి వినతి పత్రాలిద్దాం. గురజాడా! ఏది నీ జాడ? అని ఆ మహాకవినే అడుగుదాం.


అందరూ తలలూపుతూ ఎరుపెక్కిన కళ్లతో జిందాబాద్.. జిందాబాద్ ...గురజాడా జిందాబాద్... అంటూ అక్కడ నుంచి నిష్క్రమించారు.

- పిల్లా తిరుపతిరావు,
రాజాం రచయితల వేదిక, సెల్ : 7095184846

మీ వ్యాసాలను పంపాల్సిన మెయిల్ :
editpageps@ gmail.com

సందర్భం

ఉన్నతమైన భారత రాజ్యాంగ పీఠిక


THE CONSTITUTION OF INDIA

PREAMBLE

WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens:

JUSTICE, social, economic and political;

LIBERTY of thought, expression, belief, faith and worship;

EQUALITY of status and of opportunity; and to promote among them all

FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;

IN OUR CONSTITUENT ASSEMBLY this twenty-sixth day of November, 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.

భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఉన్నాము. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని, భావాల్లో, భావ ప్రకటనలో, మత విశ్వాసంలో, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత హోదాలో అవకాశాల విషయంలో సమానత్వాన్ని చేకూర్చి, ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని తీర్మానిస్తూ, వ్యక్తి గౌరవానికి, జాతి సమగ్రతకూ, రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తూ, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని చర్చించి ఆమోదించి మనకు మనం సమర్పించుకుంటున్నాము.

రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను తెలుపుతుంది. 1946లో రాజ్యాంగ పరిషత్‌లో జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించిన 'రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం' పీఠికకు ఆధారంగా పనిచేసింది. గ్రాన్ విల్లే ఆస్టిన్ తన 'ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్: ఇండియన్ కాన్స్టిట్యూషన్' గ్రంథంలో పేర్కొన్నట్లు రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. ఏ రాజ్యాంగానికైనా పీఠిక ప్రాణం వంటిది. రాజ్యాంగానికి గల వివిధ లక్ష్యాలను, ఆశయాలను రాజ్యాంగంలో చెప్పబడిన అంశాలను పీఠిక స్పష్టంగా తెలియ చేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు వివిధ ఆదర్శాల సమ్మేళనంగా పీఠికను తయారు చేశారు. ఉదాహరణకు పీఠికను రూపొందించడంలో ఐక్యరాజ్య సమితి చార్టర్‌ను, ఐరిష్ రాజ్యాంగంలోని అంశాలను, ఫ్రెంచి విప్లవ నినాదాలను, అమెరికా రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పరిగణ లోకి తీసుకున్నారు. రాజ్యాంగ నిర్మాతల మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి పీఠిక పని చేస్తుందని, రాజ్యాంగంలో అన్ని అంశాలు ఎందుకు చేర్చబడ్డాయో విశద పరుస్తుందని బెరుబారి కేసులో సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 'మనం ఎంతో కాలం ఏమి కలగన్నామో పీఠిక తెలియజేస్తుంది' అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అభిప్రాయపడ్డారు. 'పీఠికకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఇచ్చారని, బ్రిటిష్ పాలనలో ఏ ఆశయాల కోసం, ఏ వాంఛల కోసం జాతి పోరాడిందో వాటన్నింటి ప్రతిరూపమే పీఠిక' అని జస్టిస్ షెలాత్, జస్టిస్ గ్రోవర్ అభిప్రాయపడ్డారు.



కె.ఎస్. లక్ష్మణరావు

'భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఉన్నాము. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని, భావాల్లో, భావ ప్రకటనలో, మత విశ్వాసంలో, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత హోదాలో అవకాశాల విషయంలో సమానత్వాన్ని చేకూర్చి, ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని తీర్మానిస్తూ, వ్యక్తి గౌరవానికి, జాతి సమగ్రతకూ, రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తూ, 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని చర్చించి ఆమోదించి మనకు మనం సమర్పించుకుంటున్నాము' (1976లో ఈ పీఠికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'లౌకిక', 'సామ్యవాద' అనే పదాలను 'సార్వభౌమాధికార', 'ప్రజాస్వామిక' అనే పదాల మధ్య చేర్చడం జరిగింది. వీటితోపాటు 'సమగ్రత' అనే పదం కూడా చేర్చబడింది) అని పీఠిక చెబుతోంది.

భారతదేశం 1947కు ముందు సార్వభౌమాధికారం గల రాజ్యం కాదు. పీఠిక ద్వారా భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా ప్రకటించుకుంటూ, బాహ్యముగా తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ, అంతరంగికంగా వ్యక్తులపైన, సంస్థలపైన తన సంపూర్ణాధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కామన్‌వెల్త్ సభ్య దేశంగా ఉన్నా దాని సార్వభౌమాధికారానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు.

ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో భారతదేశం పెద్దది. రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థను చేపట్టి...21 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించింది. ప్రజల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులైనా ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా నడుస్తున్నది.

లౌకిక, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. లౌకికము అంటే మత వ్యతిరేకత అని అర్థం కాదు. భారత రాజ్యంలో ఏ మతమూ రాజమతంగా ప్రకటించబడదు అని, అన్ని మతాల వారికి సమానమైన అవకాశాలు, స్వాతంత్ర్యాలు కల్పించాలి అని. ఒక్క మాటలో చెప్పాలంటే మతానికి రాజ్యంతో సంబంధం లేదు అని, అది పౌరుని సొంత విషయం అని అర్థం. సామ్యవాదానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయాన్ని అందించడంలో రాజ్యమే కీలక పాత్ర నిర్వహించాలి అని దానికర్థం.

గణతంత్రము అంటే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవితో సహా ప్రభుత్వంలో అన్ని పదవులు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులే నిర్వహిస్తారు. స్వదేశీ సంస్థానాలన్నీ భారత రాజ్యంలో విలీనం కావడంతో రాజరికం పూర్తిగా రద్దయింది. అందువల్ల భారతదేశం పీఠిక ద్వారా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది.

భారత రిపబ్లిక్ ప్రజలందరికీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం సమకూరుస్తామని చెప్పింది. దానికోసమే రాజ్యాంగం నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టారు. అనేక విషయాల్లో స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పింది. దానికనుగుణంగానే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రవేశపెట్టారు. ప్రజలందరికీ ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో సమాన అవకాశాల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి.

రాజ్యాంగ సవరణ

పీఠిక గురించి ఇప్పటికి ఒక్క రాజ్యాంగ సవరణ మాత్రమే చేయబడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.

పీఠిక గురించి కేసులు

పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని 1960లో బెరుబారి కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. బెరుబారి అనేది భారత్, పాకిస్తాన్ మధ్య ఒక ప్రాంతం. ఈ భాగాన్ని భారత్, పాకిస్తాన్ మధ్య మార్పిడి విషయంలో వచ్చిన వివాదంపై రాష్ట్రపతి 143వ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు సలహాను కోరారు. అందులో భాగంగా సుప్రీం కోర్టు 1960 మార్చి 14న పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని తీర్పు చెప్పింది.

ప్రసిద్ధి చెందిన కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో... పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని జస్టిస్ ఎస్.ఎం.సిక్రి ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ కేసులో సుప్రీం కోర్టు...పీఠికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పేర్కొంది.

డి.ఎస్ నకరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982 కేసులో సుప్రీం కోర్టు సామ్యవాద లక్ష్యాన్ని వివరించింది. సామ్యవాదం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలను పెంచడం, అసమానతలను రూపుమాపడం, కార్మికులకు, ఉద్యోగులకు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సరైన జీవన ప్రమాణాలను సమకూర్చడమేనని తెలిపింది.

ఎక్సల్ వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని సామ్యవాద ప్రాముఖ్యతను వివరించి పరిశ్రమలను ప్రభుత్వ పరం చేయడం, జాతీయీకరణ చేయడం ద్వారా సామ్యవాదాన్ని సాధించవచ్చని పేర్కొంది.

ఎస్.ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ 'లౌకికతత్వం' భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొంది.

(వ్యాసకర్త : శాసనమండలి సభ్యులు)

2002లోనే బుద్ధి చెప్పాం

- గుజరాత్ ప్రచారంలో విషంచిమ్మిన అమిత్‌షా

అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విషం చిమ్మారు. 2002లో మైనార్టీలపై జరిగిన హింసాకాండను ప్రస్తావించారు. వారిని సంఘవ్యతిరేక శక్తులుగా అభివర్ణించారు. వారికి అప్పుడే బుద్ధి చెప్పామని అన్నారు. 'గతంలో కాంగ్రెస్ మద్దతుతో గుజరాత్‌లో సంఘ వ్యతిరేక శక్తులు హింసాకాండకు పాల్పడేవి. 2002లో ఆ శక్తులకు బుద్ధి చెప్పాం. దీంతో అవి గుణపాఠం నేర్చుకున్నాయి. ఆ తర్వాత నేరస్తులు అటువంటి కార్యకలాపాలు విరమించారు' అని ఆయన అన్నారు. 2002లో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో మతోన్మాదులు మైనారిటీలపై భారీఎత్తున హింసాకాండకు పాల్పడిన సంగతి తెలిసిందే. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఖెడా జిల్లాలోని మహుదాలో బహిరంగ సభనుద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో బిజెపికి వ్యతిరేకత పెరుగుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలనపు మత ప్రాతిపదికన సమీకరించేందుకు ఆయన ఈ విషపు వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆశిష్ మిశ్రాపై అభియోగాలు మోపండి

- ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : 2021 అక్టోబర్ 31న లఖింపూర్ ఖేరీలో జరిగిన రైతుల హత్యకాండకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, నిందితుడు ఆశిష్ మిశ్రాపై అభియోగాలు మోపాలని ట్రయల్ కోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఛార్జిషీట్ సమర్పించినప్పటికీ, అభియోగాల రూపకల్పనకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇంకా తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు నవంబర్ 29న ట్రయల్ కోర్టు ముందుకు వస్తుందని పేర్కొంటూ వారంలోగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.

స్వలింగ వివాహాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

ప్రత్యేక వివాహ చట్టం-1954 కింద స్వలింగ వివాహాన్ని గుర్తించాలని అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ సంపర్క వివాహాలను గుర్తించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన గే జంట సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్‌లు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీలోని సభ్యులందరికీ లింగ గుర్తింపు, తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు, గుర్తింపు కోరుతూ పార్థ్ పిరోజ్ మెహ్రోత్రా, ఉదయ్ రాజ్ ఆనంద్‌లు అనే మరో జంట కూడా రెండో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, తదుపరి విచారణ అప్పుడే చేపడతామని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు జిఎస్‌టి నిధులు విడుదల

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహార నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తంగా రూ.17వేల కోట్ల పరిహార నిధులను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిఎస్‌టి పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.682 కోట్లు, తెలంగాణకు రూ.542 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

310కి పెరిగిన ఇండోనేషియా మృతులు

సియాన్‌జుర్ : ఇండోనేషియాలోని జావాలో ఈ వారంలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 310కి చేరుకుందని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ శుక్రవారం తెలిపింది. 24మంది ఆచూకీ తెలియరాలేదని సంస్థ చీఫ్ సుహార్యాంతో తెలిపారు.

చైనాలో నివాస భవనంలో మంటలు : 10 మంది మృతి

బీజింగ్ : చైనాలోని వాయవ్య జిన్‌జియాంగ్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగడంతో 10మంది మరణించగా, 9మంది గాయపడ్డారని ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్చామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొంది.

మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం ప్రమాణస్వీకారం

కౌలాలంపూర్: మలేసియా ప్రధానమంత్రిగా అన్వర్ ఇబ్రహీం గురువారం ప్రమాణస్వీకారం చేశారు. నేషనల్ పేలస్‌లో మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఈ ప్రమాణ స్వీకారం చేయించారు.

ముదురుతున్న మహారాష్ట్ర-కర్ణాటక వివాదం

• బెలగావి కోసం ఇరురాష్ట్రాల పట్టు • బిజెపికి అవసరమైనప్పుడుల్లా చిచ్చురాజేస్తున్న నేతలు

బెంగళూరు, ముంబయి : ముంబయి : ప్రజలను మతపరంగా, కులాల పరంగా విభజించి లబ్ధి పొందేందుకు కుయుక్తులు పన్నడంలో ఆంగ్లేయులకంటే రెండు ఆకులు ఎక్కువే చదివామని బిజెపి నేతలు చాటుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఇటీవల ముందుకొచ్చిన సరిహద్దు వివాదమే దానికి ఉదాహరణ. మహారాష్ట్ర ఖ్యాతిశిఖరంగా ఉన్న ఛత్రపతి శివాజీపై ఆ రాష్ట్ర గవర్నరు బిఎస్ కొషియారి, బిజెపి అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో బిజెపి పట్ల మరాఠా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కీలకమైన మహారాష్ట్రలో ఇదే ఆగ్రహం కొనసాగితే తమ నూకలు చెల్లవని భావించిన బిజెపి ప్రజలు పక్కదారి పట్టించే ఎత్తుగడలోనే 'సరిహద్దు' చిచ్చు రాజేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. శివాజీ 'పాత రోజుల ఐడల్' అని గవర్నరు పేర్కొన్నారు. మొఘల్ రాజు ఔరంగజేబుకు శివాజీ ఐదుసార్లు క్షమాపణలు చెప్పారని బిజెపి నేత త్రివేది వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మరాఠాల్లో బిజెపి పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. శివసేనలో తిరుగుబాటు లేవదీసి అధికార పీఠాన్ని తమ చేతుల్లోకి లాగేసుకున్న బిజెపి పట్ల గుర్రుగా ఉన్నారు. ఈ పరిణామాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర నాయకత్వ దిశానిర్దేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి సరిహద్దు వివాదానికి తెర లేపారని, వారికి ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టవని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన గ్రూపు నేత, ఎంపి సంజయ్ రౌత్ శుక్రవారం విమర్శించారు. బొమ్మై ఉన్నపళంగా ఈ వివాదాన్ని నెత్తినెత్తుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆయన అన్నారు.





కర్ణాటక బస్సుపై దాడి

జాత్ తాలుకాను కర్ణాటకలో కలిపేస్తామంటూ కర్ణాటక సిఎం బొమ్మై చేసిన ప్రకటనను ఖండిస్తూ కొందరు మరాఠా కార్యకర్తలు మహారాష్ట్రలోని దౌండ్ గ్రామంలో ఒక కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు కెందిన బస్సును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, బస్సుపై బొమ్మైకు వ్యతిరేకంగా నినాదాలు రాశారని బెలగావి పోలీసులు తెలిపారు.

వివాదం ఏమిటంటే..

అంతరాష్ట్ర సరిహద్దుల్లోని బెలగావి పట్టణం కర్ణాటకలో ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 అమల్లోకి వచ్చిననాటి నుంచి బెలగావి కర్ణాటకలో భాగంగా కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్రలో కరువుతో విలవిల్లాడుతుండే సంఘ్లీ జిల్లా జాత్ తాలుకా ప్రాంతానికి సంబంధించిన 40 గ్రామ పంచాయతీలు తాము కర్ణాటకలో కలుస్తామని ఒక తీర్మానం చేశాయి. తమను మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం తాగునీటిని కూడా సమకూర్చడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ అంశాన్ని 'తీవ్రంగా పరిగణిస్తున్నా'మని పేర్కొన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీనియర్ న్యాయవాదులతో సమావేశం కూడా నిర్వహించారు. జాత్ తాలుకాను కర్ణాటకలో కలిపేసేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతామని తెలిపారు.

- బెలగావిని మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్ర ఇక్కికరన్ సమితి (ఎంఇఎస్)కు చెందిన నేత ముఖానికి కొందరు కన్నడ కార్యకర్తలు నల్ల రంగు చల్లడంతో 2021లోనూ వివాదం రాజుకుంది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా 2021 డిసెంబరు 13న బెలగావిలో ఎంఇఎస్ నిర్వహించిన 'మహా మేలవ' ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ప్రతిగా కొందరు మరాఠా కార్యకర్తలు మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో కన్నడ పతాకాన్ని దగ్ధం చేశారు. ఈ ఘటనను అటు కన్నడ సంస్థలు, బొమ్మై ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. ఇదే క్రమంలో కొందరు దుండగులు బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి నల్ల సిరా పూశారు. ఎంఇఎస్ కార్యకర్తలు బ్రిటీషర్లతో పోరాడిని కర్ణాటక పోరాట యోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
- రెండు రాష్ట్రాల మధ్య ఈ సరిహద్దు వివాదం 1957 నుంచీ కొనసాగుతోంది. అప్పట్లో సరిహద్దులను నిర్దేశించినప్పుడు కూడా బెలగావి సహా పలు పట్టణ ప్రాంతాలు, 814 గ్రామాలను తమ భూభాగంలో కలపాలని డిమాండ్ చేసింది. అయితే భాషా ప్రాతిపదికన బెలగావి కర్ణాటక భూభాగంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వివాద పరిష్కారం కోసం మహాజన్ కమిషన్ నియమించారు.
- ఈ కమిషన్ 264 గ్రామాలను మహారాష్ట్రకు బదిలీ చేయాలని, బెల్గాం సహా 247 గ్రామాలను కర్ణాటకలోనే కొనసాగించాలని నివేదించింది,
- స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బెలగావి భౌగోళిక స్వరూపంలో కొద్దిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పట్టణంలోనూ, శివారు ప్రాంత గ్రామాల్లోనూ కన్నడ మాట్లాడేవాళ్లే మెజార్టీ సంఖ్యలో ఉంటున్నారు. బెలగావిలో కన్నడ, మరాఠీ రెండు భాషలు మాట్లాడేవారు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉంటున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఎపికి ప్రాధాన్యత ఇవ్వండి

- ప్రీ బడ్జెట్ సమావేశంలో మంత్రి బుగ్గన



ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. శుక్రవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. మూలధన వ్యయంపై ఇచ్చే స్వల్పకాలిక రుణాలను వచ్చే ఏడాదికి కూడా పొడిగించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ సుజన స్రవంతికి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గృహ నిర్మాణాలకు నిధులిస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర భాగస్వామ్యం లేనందున ఈ అంశాన్ని కూడా పిఎంఎవైలో చేర్చాలని సూచించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న పోలవరం, సుజల స్రవంతి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి మరింత దృష్టి పెట్టి కేంద్రం సహకరించాలని కోరినట్లు మంత్రి చెప్పారు. కేంద్రం తోడ్పాటునందించే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరామన్నారు. యువతకు ఉపాధి అందించే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధిలో కేంద్రం మరింత సహకరించాలని మంత్రి కోరారు.

మతపరమైన పేర్లతో రాజకీయ పార్టీల నమోదును అడ్డుకునే అధికారం లేదు

- సుప్రీం కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ : ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం మతపరమైన భావాలు కలిగిన రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను నిరోధించే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మతపరమైన చిహ్నాలను కలిగి ఉన్న రాజకీయ పార్టీలను రద్దు చేయాలని సయ్యద్ వజీమ్ రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో అనేక హిందూ, ముస్లిం, క్రైస్తవ పేర్లతో ఉన్న పార్టీలను పేర్కొన్నారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించగా.. సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న పార్టీల పేర్లు వారసత్వ పేరుగా మారాయనీ, అది రాజకీయ పార్టీల పేర్లకు భంగం వాటిల్లవచ్చా? లేదా అనేది కోర్టు విజ్ఞతకే వదిలేస్తున్నామని ఇసి పేర్కొంది. 2005లో సెక్షన్ 29ఎ ప్రకారం మతపరమైన భావాలున్న రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేయకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. అప్పటి నుంచి ఎన్నికల సంఘం అటువంటి రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయలేదని తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోకముందే పిటిషన్‌లో పేర్కొన్న రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోరే రాజకీయ పార్టీలు మతపరమైన భావాలను కలిగి ఉండరాదని 2014 మే 19న ఎన్నికల సంఘం ఉత్వర్తులు జారీ చేసిందని అఫిడవిట్‌లో పేర్కొంది. రాజ్యాంగం, సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్య సూత్రాలకు, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతలను సమర్థిస్తూ రాజకీయ పార్టీ నియమాలు ఉండాలనీ, లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ జరగదని తెలిపింది. రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా ఉన్న పద్ధతితో మాత్రమే ఏ అభ్యర్థినైనా అనర్హులుగా ప్రకటించవచ్చని, అంతేతప్ప రాజకీయ పార్టీని నిషేధించలేమని పేర్కొంది.

ఎస్సీ గురుకుల విద్యార్థులకు అకడమిక్ స్టార్ పతకాలు : నాగార్జున

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్సీ గురుకులాల్లో చదువుల్లో, క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు తరగతుల వారీగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తామని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గురకులాల్లో జనవరి నుంచి విద్యార్థులకు వీటిని అందించాలని నిర్ణయించిన్నట్లు శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలను మరింతగా మెరుగులు దిద్దడానికి, వారిలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి మెడల్స్ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.

15, 20 తేదీల్లో బ్రిటన్ నర్సుల సమ్మె

లండన్ : బ్రిటన్‌లో ఎన్‌హెచ్‌ఎస్ (జాతీయ ఆరోగ్య సేవలు) 106 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఇంగ్లండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌ల్లో నర్సులు తమ వేతన వివాదంపై డిసెంబరు 15, 20 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నారు. ఆ రెండు రోజుల్లోనూ 12 గంటల పాటు రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (ఆర్‌సిఎన్) సభ్యులు విధుల్లో పాల్గొనరు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతారు. 19శాతం వేతనాలు పెంచాలని కోరుతూ చేసిన డిమాండ్ భరించలేనిదని పేర్కొంటూ తిరిగి చర్చలు ప్రారంభించడానికి ప్రభుత్వం తిరస్కరించడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నారు. సవివరమైన చర్చలు జరిపేందుకు ఆర్‌సిఎన్ గతంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. డిసెంబరులో సమ్మె తేదీలను ప్రకటిస్తామని కూడా హెచ్చరించింది.

మెజారిటీ దిశగా నేపాల్ కాంగ్రెస్

ఖాట్మండు : నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ నేతృత్వంలోని పాలక సంకీర్ణం స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా దూసుకెళుతోంది. 124 సీట్ల ఫలితాలను ప్రకటించగా, 67 సీట్లు పాలక కూటమికే వచ్చాయి. 275మంది సభ్యులు గల ప్రతినిధుల సభలో 165మందిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. మిగిలిన 110మందిని దామాషా ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎన్నుకుంటారు. స్పష్టమైన మెజారిటీ రావాలంటే ఏ పార్టీకైనా, కూటమికైనా 138 సీట్లు రావాల్సి వుంది. ప్రత్యక్ష ఓటింగ్ వ్యవస్థ ద్వారా 42సీట్లను గెలుచుకుని నేపాలీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. భాగస్వామ్య పార్టీలైన సిపిఎన్-మావోయిస్ట్ సెంటర్, సిపిఎన్-యునిఫైడ్ సోషలిస్టులకు వరుసగా 12, 10 సీట్లు లభించాయి. ప్రతిపక్ష కూటమి, మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్‌కి 38 సీట్లు లభించాయి. సిపిఎన్-యుఎంఎల్‌కు 30సీట్లు రాగా, భాగస్వామ్య పార్టీలు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్‌వాదీ పార్టీలకు వరుసగా ఐదు, మూడు సీట్లు లభించాయి.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఉద్యోగుల నిరసన



బ్రిటన్‌లో అమెజాన్ ఉద్యోగుల నిరసన

వాషింగ్టన్, న్యూఢిల్లీ : బహుళ జాతి రిటైల్ దిగ్గజం అమెజాన్‌పై ఆ కంపెనీ ఉద్యోగులు కన్నెర్ర చేశారు. మెరుగైన వేతనాలు, ఆరోగ్యకర పని పరిస్థితుల కోసం 'మేక్ అమెజాన్ పే' నినాదంతో 40 దేశాల్లో వేలాది కార్మికులు, సిబ్బంది శుక్రవారం సమ్మె చేశారు. అమెరికా, బ్రిటన్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర దేశాల ఉద్యోగులు 'బ్లాక్ ఫ్రైడే సేల్స్' పేరుతో ఆందోళన చేపట్టారు. బ్రిటన్‌లోని అమెజాన్ గిడ్డంగుల (వేర్ హౌజ్) ముందు జిఎంబి యూనియన్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఫ్రాన్స్, జర్మనీ యూనియన్స్ సిజిటి, వెర్.డిలతో పాటు యూరప్ మార్కెట్‌లోని 18 మేజర్ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.

భారత్‌లో బలవంతపు రాజీనామాలు కోరలేదు

భారత్‌కు చెందిన ఏ ఉద్యోగిని కూడా రాజీనామా చేయాలని అమెజాన్ ఒత్తిడి చేయలేదని, స్వచ్ఛందంగా వైదొలిగితే నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పామని ఆ కంపెనీ పేర్కొంది. ఈ నెల 30 నాటికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అమెజాన్ ఒత్తిడి చేసిందని, ఉద్యోగులను తొలగించిందన్న ఫిర్యాదులపై కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన నోటీసులపై ఆ కంపెనీ శుక్రవారం స్పందించింది.

క్యూబా అధ్యక్షునితో చైనా నేత భేటీ



బీజింగ్ : చైనా అధ్యక్షుడు, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జీ జిన్‌పింగ్ శుక్రవారం క్యూబా అధ్యక్షుడు, క్యూబా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఫస్ట్ కార్యదర్శి మిగ్వెల్ డియాజ్ కానల్‌తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య, రెండు పార్టీల మధ్య ప్రత్యేక స్నేహ బంధం వుందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. గత నెల్లో సిపిసి 20వ మహాసభల తర్వాత చైనాకు వచ్చిన మొదటి లాటిన్ అమెరికా, కరేబియన్ నేత డియాజ్ కానల్ అని ఆయన పేర్కొన్నారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో వారి సమావేశం జరగడానికి ముందుగా క్యూబా నేతకు సాదర స్వాగతం లభించింది.

కేంద్రంలో విద్యార్థి, యువజన వ్యతిరేక సర్కార్

- ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ పార్లమెంట్ మార్చ్‌లో డి.రాజా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్రంలోని మోడీ సర్కార్ విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. దేశంలోని యువతకు ఉపాధిని కల్పించడంలో, విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్య విధానం అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలమైందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌లో ఆయన ప్రసంగించారు. అన్ని రంగాలనూ ప్రైవేటీకరణ చేస్తుండటంతో, గౌరవప్రదమైన ఉపాధికి గండి పడుతోందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి విద్యార్థి, యువజనలపై ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించారు. సిపిఐ రాజ్యసభ ఎంపి బినయ్ విశ్వం, ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకేంద్రీ మహేశ్వరి, తిరుమలయి, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు శుభం బెనర్జీ, విక్కీ మహేశ్వరి మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని సూచించారు.

4న కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మొదటి సమావేశం డిసెంబర్ 4న జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత విషయాలు, రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర, ప్లీనరీని త్వరగా నిర్వహించడం, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి చర్చిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తరువాత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాజీనామా చేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సిడబ్ల్యుసి సభ్యులలో ఒకరిని మినహాయించి అందరినీ స్టీరింగ్ కమిటీకి ఖర్గే నామినేట్ చేశారు. రాజస్థాన్‌లో నాయకత్వ సమస్యపై విసిగి చెందిన రాష్ట్ర ఇన్‌ఛార్జ్, ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. దీనిపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే నిర్ణయం తీసుకుంటారా? కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమిస్తారా? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో ఖర్గే నాయకత్వంలో ఎఐసిసి కొత్త జట్టుకు ప్రక్రియ ప్రారంభం అవుతోంది..



కేరళలో పుంజుకున్న పర్యాటకం

- జిడిపిలో 10 శాతం వాటా • సిఎం పినరయి వెల్లడి

తిరువనంతపురం : కోవిడ్ విపత్తు నేపథ్యంలో చతికిలపడ్డ పర్యాటక రంగం కేరళలో మళ్లీ మునుపటి స్థాయిలకు పుంజుకుంటోంది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 10 శాతం వాటా పర్యాటక రంగానిదేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. తిరువనంతపురంలో గురువారం హయత్ రీజెన్సీ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ వల్ల పర్యాటక రంగం తీవ్ర ప్రభావితమైందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మళ్లీ పుంజుకుందని ఆయన చెప్పారు. రూ.600 కోట్లతో నిర్మించిన హయత్ హోటల్ ప్రారంభించడం ఆతిథ్య రంగానికి తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఈ ఏడాది టైమ్స్ మ్యాగజైన్ టాప్ 50 అత్యద్భుత పర్యాటక గమ్యస్థానాలు జాబితాలో కేరళ చోటు దక్కించుకుందని ఆయన తెలిపారు. వివాహ వేడుకలకు కూడా కేరళ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ప్రతిపక్ష నేత విడి సతీషన్ తదితరులు పాల్గొన్నారు. యుఎఇకి చెందిన వ్యాపార వేత్త ఎంఎ యూసుఫ్ అలీ మాట్లాడుతూ రూ.500 కోట్లతో 2023లో కోజికోడ్‌లోనూ ఒక హోటల్ నిర్మిస్తామని తెలిపారు.

లచిత్ బోర్ఫుఖాన్ ధైర్యసాహసాలతో అసోంకు ప్రత్యేక గుర్తింపు : మోడీ

న్యూఢిల్లీ : లచిత్ బోర్ఫుఖాన్ ధైర్యసాహసాలతో అసోంకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 16వ శతాబ్దానికి చెందిన లచిత్ బోర్ఫుఖాన్ అస్సాం రాజ్యంలో సైనికాధికారిగా పని చేసేవారు. అస్సాంను ఆక్రమించుకోవడానికి మొఘల్ చక్రవర్తులు చేసిన దండయాత్రలను ఆయన సమర్థవంతంగా తిప్పికొట్టారు. శుక్రవారం బోర్ఫుఖాన్ 400వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. బోర్ఫుఖాన్ వంటి యోధుల వలనే భారతదేశం వలసవాద సంకెళ్ల నుంచి విముక్తి పొందిందని, అంతేకాకుండా, సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా రక్షించుకోగలిగిందని మోడీ తెలిపారు. ప్రస్తుతం దేశం పోరాడుతున్న అనేక సమస్యలను ఎదుర్కొవడానికి బోర్ఫుఖాన్ జీవితం స్ఫూర్తినిస్తుందని మోడీ పేర్కొన్నారు.

నోట్లరద్దుకు ముందు అధ్యయనం చేయాల్సింది : సుప్రీంలో వాదనలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో


నోట్ల రద్దును అమలు చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన అధ్యయనం చేసి ఉండాల్సిందని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ శుక్రవారం సుప్రీంకోర్టులో వాదించారు. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. విచారణను వాయిదా వేసిన ధర్మాసనం డిసెంబర్ 5న అటార్నీ జనరల్ తన వాదనలు కొనసాగించనున్నారు.

బిడ్డ అమ్మ దగ్గరే ఉండాలి : మద్రాస్ హైకోర్టు

చెన్నయ్ : బిడ్డను తనతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతించకుండా అడ్డుకుంటే అది ఆ తల్లి హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ఆ బిడ్డ హక్కులను కూడా నిరాకరించడమేనని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు వెలువరించింది. విడాకులు పొందిన ఒక మహిళ తనతో నాటు తన ఆరేళ్ల కుమారుడిని ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు ఇదే హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం నిరాకరించింది. దీనిపై ఆమె అప్పీలు దాఖలు చేయడంతో జస్టిస్ పరేష్ ఉపాధ్యాయ్, జస్టిస్ డి భరత చక్రవర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. అవసరమైనప్పుడు తన బిడ్డను విదేశాలకు తీసుకెళ్లే హక్కు అమ్మగా సదరు మహిళకు ఉందని, తండ్రి తన బిడ్డను చూడాలనుకుంటే వీడియోకాల్ చేసి చూడవచ్చునని, లేదా ఇతర ఎలక్ట్రానిక్ సౌకర్యాలను వినియోగించుకోవచ్చునని సూచించింది.

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నీ తుక్కు కిందకే : గడ్కరీ

నాగ్‌పూర్ : 15 ఏళ్లు దాటిన కేంద్ర ప్రభుత్వ వాహనాలన్నీ తుక్కు కిందకు వెళ్లిపోతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఒక విధానాన్ని రాష్ట్రాలకు పంపామని చెప్పారు. శుక్రవారం ఇక్కడ 'అగ్రో విజన్' అనే వార్షిక వ్యవసాయ ఎగ్జిబిషన్‌ను నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '15 ఏళ్లు నిండిన భారత ప్రభుత్వ వాహనాలన్నింటినీ రద్దు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఒక ఫైల్‌పై నిన్ననే సంతకం చేశానని, అన్ని రాష్ట్రాలు పాటించాలని తెలిపారు.



డిప్యూటీ సిఇసికి వినతిని అందజేస్తున్న సిహెచ్ బాబూరావు, ప్రభాకర్‌రెడ్డి, జయరామ్

ఎంఎల్‌సి ఎన్నికల్లో అక్రమాలు అరికట్టండి

(మొదటి పేజీ తరువాయి)

సంబంధించి ఈనెల 5నాటికి 1,98,695 ఓటర్లు నమోదు కాగా, 7వ తేదీ సాయంత్రానికి 2,81,301, రాత్రి 12 గంటలకు 4,17,244కు చేరుకున్నాయని తెలిపారు.అలాగే టీచర్ నియోజకవర్గానికి సంబంధించి ఐదో తేదీనాటికి 12,812 నమోదు కాగా, ఏడో తేదీ సాయంత్రానికి 16,366, రాత్రి 12 గంటలకు 26,403 ఓట్లు చేరాయని తెలిపారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి ఐదో తేదీ నాటికి 1.82లక్షల ఓట్లు నయోదయ్యాయని, 7వ తేదీ నాటికి 3,54,300కు చేరాయని తెలిపారు. టీచర్ల నియోజకవర్గానికి సంబంధించి 2,69,535 ఓట్లు నమోదు కాగా, చివరి రెండు రోజుల్లో 87వేల ఓట్లు నమోదు కావడాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది 40శాతం అదనంగా ఓట్లు చేరినట్లు సిపిఎం నాయకులు అధికారులకు ఇచ్చినవినతిలో పేర్కొన్నారు. జెఎన్‌టియు అనంతపురం రిజిస్ట్రారు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రారు, టీచర్ల ఓటర్ల సర్వీసును ఇష్టారాజ్యంగా ధృవీకరించారని తెలిపారు. అకస్మాత్తుగా బదిలీపై వచ్చి నెల్లూరు డిఇఓ కూడా ఇదే ధోరణితో సంతకాలు చేశారని, వాటిన్నంటిని పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డిగ్రీకళాశాల వారికి రిజిస్ట్రార్ సంతకం లేకుండా ప్రిన్సిపల్ సంతకంతో కొన్నింటికి అటెస్టేషన్ లేకుండానే ఓటర్లుగాచేర్చారని పేర్కొన్నారు. ఒకే వ్యక్తికి రెండుమూడు చోట్ల స్పెల్లింగ్ మార్చి ఓట్లను నమోదు చేశారని పేర్కొన్నారు. ఇపిఐసి కార్డుతోనూ సర్టిఫికెట్ మార్ఫింగ్ చేసి కూడా ఓట్లను నమోదు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీచర్లు ప్రచారం చేయరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని తెలిపారు. ఈ ఉత్తర్వులును వెంటనే ఉపసహంరించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. . సిపిఐ రాష్ట్ర సెక్రటరియేట్ మెంబరు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబందించిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్స్‌లో డబుల్ ఎంట్రీలు నయోదయ్యాయని, గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులపేర్లు కూడా నమోదయ్యాయని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నకిలీ పత్రాలతో కొత్త ఓటర్లను నమోదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బదిలీలపై స్పష్టమైన నిషేద ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొందరు అధికారులను బదిలీలు చేశారని తెలిపారు. టిడిపినుంచి ఆ పార్టీ ప్రతినిధి సురేష్ మాట్లాడుతూ ఓటర్ల లిస్టులో జరిగిన అవకతవకలను సరిచేయాలని ఎన్నికల అధికారులను కోరారు. వైసిపి నుంచి నవరత్నాల అమలు కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు.



మీ కోసం

చలికాలంలో గొంతునొప్పి బాధపెడుతుంటే మిరియాలను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి.

జీవన సౌరభం

తప్పును సరిదిద్దుకుంటే అది మరింత ఆదరణ తెచ్చి పెడుతుంది.

సైన్సులోనూ, సాహిత్యంలోనూ ప్రజ్ఞ



పిల్లలూ, వైజ్ఞానికంగా ఎన్నో రచనలు చేసిన ఆర్థర్ సి. క్లార్క్ గురించి ఈ రోజు తెలుసుకుందామా!

ఇంగ్లాండ్లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆర్థర్.సి. క్లార్క్‌ను 'అంతర్జాతీయ టైటాన్' పేరు పొందారు. బాల్యంలో క్లార్క్ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ చాలా ఆనందించేవాడు. పల్స్ పత్రికలో వచ్చే వైజ్ఞానిక కల్పనా రచనలని చదివేవాడు. 'OLAF Step leton' రాసిన Last and First Men పుస్తకాన్ని చదివారు. అది అతనిపై చెరగని ముద్ర వేసింది. అప్పటి నుండే తాను కూడా వైజ్ఞానిక కల్పనా రచనను చేపట్టారు.

1962లో కాళ్లు పడిపోవడంతో జీవితమంతా చక్రాల కుర్చీకి అంకితమయ్యారు. అయినా తన రచనలు, ఉపన్యాసాలు ఆపలేదు. చివరి దాకా టెలిఫోన్, వీడియోల ద్వారా ప్రపంచానికి అందుబాటులో ఉన్నారు. 80 ఏళ్ళు నిండే వరకూ వందల కొద్దీ కాల్పనిక, వైజ్ఞానిక నవలలు, కథలు, వ్యాసాలు రాసారు. ఆయన నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.

క్లార్క్‌కి గణితంలో మంచి ప్రావీణ్యత ఉంది. కాని డబ్బులేని కారణంగా ఆయన చదువు పాఠశాలలోనే ఆగిపోయింది. పనిచేస్తూ చదువు కొనసాగించారు. ఎలక్ట్రానిక్స్‌లో ట్రయినింగ్ పొంది రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో రాడార్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో Glide Path అనే పుస్తకాన్ని రచించారు. ఇది పూర్తిగా వైజ్ఞానిక రచన. యుద్ధానంతరం ఆయన RAF వదిలి కింగ్స్ కాలేజీ లండన్ నుంచి భౌతికశాస్త్రం, గణితంలో డిగ్రీ పొందారు. ఆ తరువాత ఖగోళశాస్త్రంలో పిజి చేశారు. ఆయన పరిశీలనలో సమాచార వ్యవస్థలోనూ, వాతావరణంలో శీతోష్ణ పరిస్థితులను ముందుగా అంచనాలు వేసి తెలుసుకొనేందుకూ బాగా పనికి వస్తాయని చెప్పారు. ఈ పరి కల్పనకు క్లార్క్ ఆద్యుడు కాకపోయినప్పటికీ, ఆయన చేసిన ఈ కృషి వల్లే ఆ రంగం బాగా అభివృద్ధి చెందింది. అందుకే 36 వేల కి.మీ. దూరంలో ఉన్న Geosynchro nous Satillite Orbi కి 'క్లార్క్ ఆర్బిట్' అని International Astromonical Union వారు పేరు పెట్టారు. క్లార్క్ 1000పైగా చిన్న కథలు వ్యాసాలు రాసారు. ఆయన రాసిన Dial.F.Frankenstein కథ ఇచ్చిన ప్రేరణతోనే బ్రిటీష్ కంప్యూటర్ సైంటిస్టు 1989లో World Wide Web ను ఆవిష్కరించారు. 2008 మార్చి 19న క్లార్క్ కన్నుమూశారు.

ఖాళీలు పూరించండి

పిల్లలూ, ఇక్కడ కొన్ని బొమ్మలు, వాటి పక్కనే వాటి పేర్లూ ఉన్నాయి. అయితే, స్పెల్లింగ్‌లో కొన్ని అక్షరాలు లేవు. వాటిని నింపండి.



నేను గీసిన బొమ్మ





జె రుచిత, 8వ తరగతి,
రాయిలాపూర్, మెదక్ జిల్లా.

పిల్లలూ, మీ కథలు, బొమ్మలూ పంపండి. ఇదిగో మెయిల్ ఐడీ: chinnaarips@gmail.com

వినికిడి సమస్యను దాటి .. విజేతగా నిలిచి ..



బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జెర్లిన్‌కు తీవ్రమైన వినికిడి లోపం ఉంది. చదవడమే కష్టమవుతున్న నేపథ్యంలో బ్యాట్ పట్టుకుంది. కఠోర సాధన చేస్తూ సీనియర్స్‌తో సింగిల్, డబుల్స్ ఆడే స్థాయికి ఎదిగింది. సామాన్య కుటుంబానికి చెందిన ఆమె మెరుగైన శిక్షణ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా తండ్రి ప్రోత్సాహంతో ముందుకెళుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తోంది. బ్రెజిల్లో జరిగిన క్రీడల్లో మూడు గోల్డ్, సిల్వర్, మెడల్స్ సాధించింది. ఆమె ప్రతిభకు మెచ్చి భారత ప్రభుత్వం అర్జున అవార్డు ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న మొదటి మహిళా డెఫ్లింపియన్‌గా జెర్లిన్ అనికా నిలిచింది.

తమిళనాడు, మధురైకు చెందిన జెర్లిన్ వినికిడి సమస్య ఉందని రెండేళ్ల వయసులో తెలిసింది. బాల్యంలో జెర్లిన్ తోటి పిల్లల్లో కలిసేది కాదు. ఆడుకునేదీ కాదు. మొదట్లో ఆ పరిస్థితిని తల్లితండ్రులు జీర్ణించుకోవడం కష్టమైంది. కాని అందరి పిల్లల్లా పెంచాలని ఆశపడ్డారు. అదే జెర్లిన్‌ను ముందుకు నడిపించింది.

జెర్లిన్ ఎనిమిదేళ్ల వయసులో... ఒక రోజు ఇంటి పక్కన కొంతమంది నెట్ కట్టి బ్యాడ్మింటన్ ఆడుకోసాగారు. అది జెర్లిన్‌ని ఆకర్షించింది. తానూ ఆడేందుకు ఇష్టాన్ని చూపింది. బ్యాట్ పట్టుకుని ఆడింది. అప్పుడు ఆమె ముఖంలో సంతోషాన్ని గ్రహించాడు తండ్రి. తనలో మానసికంగా మార్పు వస్తే చాలు అనుకున్నాడు. మరుసటి రోజే మధురైలోని బోస్ అకాడమీలో చేర్చాడు. కోచ్ పి శరవణన్ ప్రారంభంలో, ఇతర పిల్లలతో జెర్లిన్‌కి శిక్షణ ఇచ్చారు. తన ప్రత్యేక అవసరాలను గుర్తించిన తర్వాత, నేర్పటానికి కొత్త మార్గాలను అన్వేషించారు. బోర్డు మీద కోర్టు చిత్రాన్ని గీసి, ప్రాథమిక అంశాలను నేర్పించారు. అదే ఆమె మెరుగుపడటానికి సహాయపడింది.

అనవసర ఖర్చు... అన్నారు

తండ్రి ఉదయాన్నే జెర్లిన్‌ని వెంటబెట్టుకుని బ్యాడ్మింటన్ శిక్షణకు తీసుకెళ్లేవారు. బిడ్డకు ఆటపై ఉన్న ప్రేమ, ఆమెలో వస్తున్న మార్పు జయరాచగన్‌కి ఆనందాన్నిచ్చేది. జెర్లిన్ ఆట పురోగతిలో అనేక సవాళు ఎదురయ్యాయి. ఆట నియమాలు తెలియక, పాయింట్లను లెక్కించలేకపోవడం కారణంగా ఆమె అనేక మ్యాచ్‌లను కోల్పోయింది. దాంతో కోచ్ శరవణన్, క్రీడ గురించి తెలుసుకోవలసిన ప్రతిదాన్ని ఆమెకు నేర్పడానికి స్లేట్‌పై రేఖాచిత్రాలు గీసి వివరించేవారు. వాటినీ అర్థం చేసుకోవడం జెర్లిన్‌కు కష్టంగా ఉండేది. అప్పుడు జెర్లిన్ 'చదువే అంతంత మాత్రంగా ఉంది. తనకు ఈ ఆటలు అవసరామా?', 'అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు'... అంటూ బంధువులు నిరాశ పరిచారు. శిక్షణకు తగ్గ పోషకాహారం ఇవ్వడం, టోర్నమెంట్‌ల కోసం నిధులు సమకూర్చుకోవడం ప్రాక్టీస్‌కు పంపడం తండ్రికి కష్టంగా ఉండేది. అయినా కూతురు కోసం అప్పు చేసి శిక్షణ ఇప్పించారు.



హైదరాబాద్‌లో జరిగిన 2017 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో జెర్లిన్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. దాంతో సమ్మర్ డెఫ్లింపిక్స్‌కు అర్హత సాధించింది. 13 ఏళ్ల వయసులో సమ్మర్ డెఫ్లింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్ ఈవెంట్స్ 2017లో ఎడిషన్ సమ్మర్ డెఫ్లింపిక్స్‌లో పోటీ పడింది. ఆమె పృథ్వీ శేఖర్‌తో కలిసి డెఫ్లింపిక్స్‌లో పోటీ పడిన తమిళనాడు నుంచి మొదటి అథ్లెట్‌గా నిలిచింది. మలేషియాలో జరిగిన 2018 ఆసియా పసిఫిక్ డెఫ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించింది. 5వ ఆసియా ఫసిఫిక్ డెఫ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్‌లో, ఆమె మహిళల డబుల్స్‌లో సీనియర్ విభాగంలో కాంస్య పతకాన్ని, U-21 బాలికల విభాగంలో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్‌లలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తైపీలో జరిగిన 2019 వరల్డ్ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బాలికల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె 15 ఏళ్ల వయసులో బంగారు పతకాన్ని గెలుచుకుంది. జర్మనీకి చెందిన ఫింజా రోసెండాల్‌ను వరుస సెట్లలో ఓడించి యూత్ డెఫ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. గోల్డ్ మెడల్ ఫీట్‌తో పాటు, 2019లో జరిగిన వరల్డ్ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ల రెండవ ఎడిషన్‌లో బాలికల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లలో రజత పతకాలను సాధించింది. 2022 బ్రెజిల్ 24వ సమ్మర్ డెఫ్లింపిక్స్‌లో 18 ఏళ్ల షట్లర్ జెర్లిన్ అనికా మూడు బంగారు పతకాలను సాధించి చరిత్ర సృష్టించింది. కూతురు ఆటతీరును చూసిన తండ్రి క్రీడాప్రాగంణంలోనే భావోద్వేగానికి లోనయ్యారు.

దాతల సహాయంతో శిక్షణ

జెర్లిన్ ఎదుగుదలకే తండ్రి తన ఆస్తినంతా ఖర్చు పెట్టాడని తెలుసుకున్న దాతలు సహాయానికి ముందుకువచ్చారు. అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంసిద్ధమయ్యేలా హెచ్‌సిఎల్ ఫౌండేషన్ వారు ఆమెకు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహిస్తున్నారు. నాలుగు లక్షల స్కాలర్‌షిప్ పంపిణీ చేశారు. వైద్యానికి అవసరమైన ఖర్చు భరిస్తున్నారు. మెరుగైన ఫిజియోథెరపీ చేయిస్తూ ఆమెకు మాటలు నేర్పిస్తున్నారు. ఢిల్లీలో కోచ్ సోనుశర్మ దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నారు. తన పాయింట్స్‌తో పాటు ప్రత్యర్థి పాయింట్లను లెక్కపెట్టుకుంటుంది. చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకుంటుంది. చదువుతో పాటు కొన్ని అంతర్జాతీయ భాషలను నేర్చుకుంటుంది. తమిళనాడులో సెయింటాన్స్ జోసెఫ్ బాలికల కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న జెర్లిన్ రాబోయే టోర్నమెంట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.



'జై బాలయ్య' అంటున్న 'వీరసింహా రెడ్డి'

బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహా రెడ్డి' నుంచి తాజాగా ఓ పాట విడుదలైంది. 'జై బాలయ్య' అంటూ సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. హీరో పాత్రని ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సింగర్ కరీముల్లా ఆలపించారు. శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ఏ వ్యవస్థ పరిపూర్ణంగా లేదు

కొలీజియాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు : సిజెఐ

న్యూఢిల్లీ : రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా వంద శాతం పరిపూర్ణంగా లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సిబిఎ) నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. న్యాయమూర్తుల నియామకం కోసం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను ప్రత్యేకంగా చెప్పలేమన్నారు. న్యాయమూర్తులు రాజ్యాంగాన్ని అమలు చేసే విశ్వాసపాత్రులైన సైనికులని కొలీజియంపై ఇటీవల వివిధ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానంగా చెప్పారు. కేవలం కొలీజియం వ్యవస్థను సంస్కరించడం, న్యాయమూర్తుల జీతాలు పెంచడం వల్ల మంచి అర్హత కలిగిన వ్యక్తులు బెంచ్‌లో చేరవచ్చని చెప్పలేమని తెలిపారు. బదులుగా న్యాయవాదులు న్యాయమూర్తులుగా ధర్మాసనంలో చేరడం మనస్సాక్షి, ప్రజా సేవ పట్ల నిబద్ధతతో ఉండాలని పేర్కొన్నారు. యువ న్యాయవాదులను ఆకట్టుకునేలా న్యాయస్థానాన్ని వ్యవస్థగా మార్చాలని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఒకే రాజ్యాంగం సృష్టించినందున వాటి మధ్య వైరం అర్థరహితమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

స్వేచ్ఛ, పారదర్శక ఇండో-పసిఫిక్ ప్రాంతం కావాలి : రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : "స్వేచ్ఛ, పారదర్శక, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్" ప్రాంతం కోసం భారత్ కట్టుబడి వుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం పునరుద్ఘాటించారు. కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసమే కాదని, మొత్తంగా ప్రపంచ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతీయ చర్చావేదిక (ఐపిఆర్‌డి)లో శుక్రవారం రాజ్‌నాథ్ కీలకోపన్యానం చేశారు. వివాదాలు, విభేదాలను పరిష్కరించడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతిభద్రతలను రక్షించడానికి చర్చలే నాగరిక యంత్రాంగమని అన్నారు. కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులు, పేదరికం వంటి సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతరుల కన్నా తామే గొప్ప అనే కొన్ని దేశాల విధానాన్ని భారత్ విశ్వసించదని తెలిపారు.

నేను బాగానే ఉన్నా : ఉపేంద్ర



తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌మీడియా, పలు వెబ్‌సైట్లలో వస్తోన్న వార్తల గురించి నటుడు ఉపేంద్ర స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు తన తదుపరి సినిమాసెట్ నుంచి ఓ వీడియో షేర్ చేశారు. 'యూఐ' సినిమా షూట్‌లో బిజీగా ఉన్న ఉపేంద్ర గురువారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారని, చిత్రబృందం ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించిందని పేర్కొంటూ పలు వార్తలు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన ఆయన అభిమానులు 'గెట్ వెల్ సూన్' అంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. షూటింగ్ సమయంలో లొకేషన్‌లో దుమ్ము ఎక్కువగా ఉన్న కారణంగా కాస్త ఇబ్బందికి గురయ్యానని, దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వచ్చానని ఆయన వివరించారు.

ఇంధనశాఖకు షాక్

చెల్లించాల్సిన బకాయిలు 3 వేల కోట్లకుపైనే
మరో ఐదు రోజుల్లో ఎన్‌పిఏలోకి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి

పలు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ఇంధనశాఖ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకోనుంది. తీసుకున్న రుణాలు చెల్లించలేక, కొనుగోలు చేసిన బొగ్గుకు చెల్లింపులు చేయలేక జెన్‌కో, ఇతర అనుబంధ రంగాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా మూడు వేల కోట్లు దాటిపోయినట్లు తేలింది. ఇందులో కొన్ని బిల్లులు ఇప్పటికే ఎస్‌ఎంఏ (స్పెసిఫిక్ మెన్షన్ అకౌంట్)లోకి చేరిపోగా అవి మరో ఐదు రోజుల్లో ఎన్‌పిఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) జాబితాలోకి చేరిపోనున్నాయి. రుణాలకు సంబంధించి కేంద్ర పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఇసి)లకు చెల్లించాల్సిన మొత్తమే 890.82 కోట్లు ఉన్నట్లు తేలింది. గత ఆగస్టు నుంచి నవంబర్ వరకు జెన్‌కో 77.66 కోట్లు, పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 890.82 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు బకాయిలు ఎస్‌ఎంఏ -2లోకి చేరిపోయాయి. 30 రోజుల నుంచి 60 రోజుల వరకు బకాయిలు ఉంటే వాటిని ఎస్‌ఎంఏ-2 విభాగంగా పరిగణిస్తారు. అలాగే 90 రోజులవరకు కూడా బకాయిలు చెల్లించకపోతే అప్పుడు నిరర్థక ఆస్తుల జాబితా (ఎన్‌పిఏ)లోకి చేరిపోతాయి. ప్రస్తుతం ఎస్‌ఎంఏ - 2లో ఉన్న బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లించకపోతే ఎన్‌పిఏలోకి వెళ్లిపోనున్నాయి. ఇదే సమయంలో బొగ్గు కొనుగోలు చేసినందుకు చెల్లించాల్సిన బకాయిలు కూడా 1,037 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇందులో జెన్‌కో 574 కోట్లు, ఎపిపిడిసిఎల్ 463 కోట్లు బకాయిలు పడ్డాయి. ఇక సింగరేణి సంస్థకు కూడా భారీగానే బకాయిలు ఉన్నాయి. ఆ సంస్థకు మే నెల్లోగా 1,126 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే నెల 16వ తేదీలోగా 308 కోట్లు చెల్లించాలి.

అదనపు వడ్డీ...

బకాయిలు పెరిగిపోతుండడంతో వాటిపై అదనపు వడ్డీ వేసేందుకు కొన్ని సంస్థలు సిద్ధమౌతున్నాయి. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసిఎల్) ఈ దిశలో ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఒక్క ఈ సంస్థకే 1,021 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సిఉంది.



వేల్స్‌పై గెలుపుతో ఇరాన్ ఆటగాళ్ల సంబరాలు



ఫిఫా ప్రపంచకప్‌లో వేల్స్ గోల్ కీపర్ రెడ్ కార్డుకు గురయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో ఇదే ప్రథమం.

చివర్లో రెండు గోల్స్ కొట్టి వేల్స్‌కు ఇరాన్ ఝలక్

- **ఫిఫా ప్రపంచకప్**

దోహా: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్-2022 గ్రూప్ లీగ్ దశ పోటీల్లో శుక్రవారం మరో సంచలనం చోటు చేసుకుంది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో ఇరాన్ జట్టు 2-0 గోల్స్ తేడాతో వేల్స్‌ను ఓడించింది. ఈ రెండు గోల్స్ ఇంజూరీ సమయంలోనే నమోదు కావడం మరో విశేషం. రెండు అర్ధభాగాల సమయం ముగిసే సరికి ఇరుజట్లు 0-0తో సమంగా నిలిచాయి. ఇంజూరీ సమయంలో ఇరాన్ తరఫున రుజ్బా చెష్మీ(90+8వ ని.), రామిన్ రెజ్లాన్(90+11వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో వేల్స్ జట్టు అభిమానులు షాక్‌కు గురవ్వగా.. ఇరాన్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. ఈ మ్యాచ్‌లో ఇరాన్ ఆటగాళ్లు 6 సార్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించారు. వేల్స్ టీమ్ నాలుగుసార్లు గోల్ కోసం ప్రయత్నించి విఫలమైంది. ఈ మ్యాచ్‌లో వేల్స్ గోల్ కీపర్ వేనే హెన్నెసే రెడ్ కార్డ్ అందుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో రెడ్ కార్డ్ అందుకున్న మొదటి వ్యక్తి అతనే. ఇరాన్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 6-2 గోల్స్‌తో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 30న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇరాన్‌జట్టు అమెరికాను ఓడిస్తే ప్రి క్వార్టర్‌ఫైనల్‌కు చేరనుంది.

ఖతార్ జట్టుకు రెండో ఓటమి..

ఫిఫా ప్రపంచకప్-2022కు ఆతిథ్యమిచ్చిన ఖతార్ రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఖతార్ 1-3గోల్స్ తేడాతో సెనెగల్ చేతిలో ఓడింది. సెనెగల్ తరఫున బౌలాయో(41వ ని.), ఫమారా(48వ ని.), బాంబా(84వ ని.)లో ఒక్కో గోల్ కొట్టగా.. ఖతార్ తరఫున ఏకైక గోల్‌ను మహ్మద్ ముంటారి(78వ ని.)లో చేశాడు. తొలి మ్యాచ్‌లోనూ ఖతార్ 0-2గోల్స్ తేడాతో ఈక్వెడార్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఖతార్ జట్టు ప్రి క్వార్టర్స్ ఆశలు దూరం కాగా.. చివరి లీగ్ మ్యాచ్‌ను ఈనెల 29న ఫేవరెట్ నెదర్లాండ్స్‌తో తలపడనుంది.

బ్రెజిల్ శుభారంభం...

గ్రూప్-జిలో బ్రెజిల్ జట్టు శుభారంభం చేసింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ జట్టు 2-0 గోల్స్ తేడాతో సెర్బియాను ఓడించింది. ఈ రెండు గోల్స్ రెండో అర్ధభాగంలోనే నమోదు కావడం విశేషం. బ్రెజిల్ స్ట్రయికర్ రిచర్లిసన్(62వ, 73వ ని.) రెండు గోల్స్ కొట్టి బ్రెజిల్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. సెర్బియా జట్టు బ్రెజిల్‌ను నిలువరించినా.. 9సార్లు గోల్ టార్గెట్ షాట్లు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. సెర్బియాపై అన్ని విభాగాల్లోనూ బ్రెజిల్ పైచేయి సాధించింది.

ఫిఫా ప్రపంచకప్‌లో నేడు...

గ్రూప్-డి: ట్యునీషియా X ఆస్ట్రేలియా (సా.3.30గం॥లకు)
గ్రూప్-సి: పోలండ్ X సౌదీ అరేబియా(రా.6.30గం॥లకు)
గ్రూప్-డి: ఫ్రాన్స్ X డెన్మార్క్(రా.9.30గం॥లకు)
గ్రూప్-సి: అర్జెంటీనా X మెక్సికో(రా.12.30గం॥లకు)

పాయింట్ల పట్టిక

దేశం	ఆ	గె	డ్రా	ఓ	చే.గో.	ఇ.గో.	గో.వ్య.	పా
గ్రూప్-ఏ								
నెదర్లాండ్స్	1	1	0	0	2	0	2	3
ఈక్వెడార్	1	1	0	0	2	0	2	3
సెనెగల్	2	1	0	1	3	3	0	3
కతార్	2	0	0	2	1	5	-4	0
గ్రూప్-బి								
ఇంగ్లండ్	1	1	0	0	6	2	4	3
ఇరాన్	2	1	0	1	4	6	-2	3
అమెరికా	1	0	1	0	1	1	0	1
వేల్స్	2	0	1	1	1	1	-2	1
గ్రూప్-సి								
సౌదీ అరేబియా	1	1	0	0	2	1	1	3
మెక్సికో	0	0	0	0	0	0	0	0
పోలండ్	0	0	0	0	0	0	0	0
అర్జెంటీనా	1	0	0	1	1	2	-1	0
గ్రూప్-డి								
ఫ్రాన్స్	1	1	0	0	4	1	3	3
ట్యునీషియా	1	0	1	0	1	0	1	1
డెన్మార్క్	1	0	1	0	1	0	1	1
ఆస్ట్రియా	1	0	0	1	1	4	-3	0
గ్రూప్-ఇ								
స్పెయిన్	1	1	0	0	7	0	7	3
జపాన్	1	1	0	0	2	1	1	3
జర్మనీ	1	0	0	1	1	2	-1	0
కోస్టారికా	1	0	0	1	0	7	-7	0
గ్రూప్-ఎఫ్								
బెల్జియం	1	1	0	0	1	0	1	3
క్రొయేషియా	1	0	1	0	0	0	0	1
మొరాకో	1	0	1	0	0	0	0	1
కెనడా	1	0	0	1	0	1	-1	0
గ్రూప్-జి								
బ్రెజిల్	1	1	0	0	2	0	2	3
స్విట్జర్లాండ్	1	1	0	0	1	0	1	3
కామరూన్	1	0	0	1	0	1	-1	0
సెర్బియా	1	0	0	1	0	2	-2	0
గ్రూప్-హెచ్								
పోర్చుగల్	1	1	0	0	3	2	1	3
ద.కొరియా	1	0	1	0	0	0	0	1
ఉరుగ్వే	1	0	1	0	0	0	0	1
ఘనా	1	0	0	1	2	3	-1	0

(నోట్: శుక్రవారం రాత్రి 9.00గం॥ల వరకు)

తేలిపోయిన బౌలర్లు

- **తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి**
- **కివీస్‌ను గెలిపించిన లాథమ్, విలియమ్సన్**

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే టీమిండియా బౌలర్లు తేలిపోయారు. భారతజట్టు తొలిగా బ్యాటింగ్‌కు దిగి 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 306పరుగుల భారీస్కోర్‌ను చేసినా.. ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 47.3ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. లాథమ్(145), కెప్టెన్ విలియమ్సన్(94) అజేయంగా నిలిచి కివీస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. న్యూజిలాండ్ జట్టు 88 పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా.. మరో వికెట్ పడకుండా వీరిద్దరూ మ్యాచ్‌ను ముగించడం విశేషం. విలియమ్సన్-లాథమ్ కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లాథమ్ ఇన్నింగ్స్‌లో 19ఫోర్లు 5సిక్సర్లు ఉన్నాయి. తొలుత భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 124పరుగులు జోడించారు. ధావన్(72), శుభ్‌మన్(50) అర్ధసెంచరీలతో రాణించారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ స్వల్ప స్కోర్‌కే ఔటైనా.. 5వ వికెట్‌కు శ్రేయస్, సంజూ శాంసన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 94పరుగులు జోడించారు. శ్రేయస్(80), శాంసన్(36) రాణించగా.. చివర్లో వాషింగ్టన్ సుందర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌కు చెరో మూడేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లాథమ్‌కు లభించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో వన్డే హామిల్టన్ వేదికగా ఆదివారం జరగనుంది.



Published and Printed by Mallajosyula Venkata Subrahmanya Sarma on behalf of Prajasakti Printers & Publishers Private Limited from D.No.27-30-4,Akulavari Street,Governorpet, Vijayawada, Krishna Dt., and Printed at Prajasakti Printers & Publishers Private Limited, D.No.14-12-19, Krishna Nagar, Tadepalli (M), Guntur Dt., Editor : Bendi Tulasi Das, Ph : 9490099275, email:editorprajasakthi@gmail.com, RNI Regd.No. 15795/68